హెచ్చరికలు బేఖాతర్..!

● దర్జాగా రూ.15 కోట్ల భూమి కబ్జా యత్నం ● అధికారులు చెప్పినా.. ఆగని నిర్మాణాలు

కబ్జారాయుళ్లు రెవెన్యూ అధికారుల హెచ్చరికలను లెక్కచేయడం లేదు. ఇది ప్రభుత్వ భూమి అంటూ బోర్డులు పాతినా ఆక్రమణలు ఆపడం లేదు. ఇప్పటికే రూ.వందల కోట్ల విలువ చేసే భూములు ప్రైవేట్ భూములుగా మారిపోయాయి. తాజాగా కడప నగరంలోని 18 డివిజన్‌లో స్వామినగర్‌కు ఎదురుగా ఉన్న రూ.15 కోట్ల ప్రభుత్వ భూమిపై కన్నేశారు.





ఊటుకూరు రెవెన్యూ పొలం 260 సర్వేనెంబర్‌లో పునాదులు తీసిన దృశ్యం



సర్వేనెంబర్ 260లోని భూమి ప్రభుత్వానిది అంటూ అధికారులు ఏర్పాటుచేసిన హెచ్చరిక బోర్డు

కడప రూరల్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): కడప నగర శివారులోని చింతకొమ్మదిన్నె మండల పరిధిలో ఊటుకూరు రెవెన్యూ పొలంలోని సర్వేనెంబరు 260లో 1.08 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. దీని చుట్టుపక్కల భారీ వెంచర్లతో రెండు, మూడు అంతస్తులతో అత్యంత ఖరీదైన భవనాలు నిర్మిస్తున్నారు. ఈ స్థలం ఎర్రముక్కపల్లె సర్కిల్ నుంచి రింగ్‌రోడ్డుకు వెళ్లే ప్రధాన రహదారికి పక్కనే ఉంది. ఇక్కడ సెంటు స్థలం రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు పలుకుతోంది. దీంతో సదరు ప్రభుత్వ స్థలంపై భూమాయగాళ్ల కన్నుపడింది. కాగా.. ఓ దళిత మహిళ సర్వే నెంబర్ 260లోని 1.08 ఎకరాల డీకేటీ భూమి తనకు తల్లి నుంచి వారసత్వంగా వచ్చిందని పట్టాదారు పాసుపుస్తకం, టైటిల్ డీడ్‌ను రెవెన్యూ అధికారులు ఇచ్చారని అంటున్నారు. అయితే ఇదే స్థలం తమదంటూ వేరొకరు వచ్చి ఆక్రమించే ప్రయత్నం చేశారు. దీనిపై ఆ మహిళ కోర్టుకు వెళ్లారు. ఈ వ్యవహారం కోర్టులో ఉండగానే ఇక్కడ కొన్ని స్థలాల అమ్మకాలు చేపట్టారు. కొందరు ఇళ్ల నిర్మాణాలకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో సర్వే నెంబర్ 260లోని భూమిని 20 రోజుల క్రితం పరిశీలించారు. ఇది ప్రభుత్వ భూమి అని, ఇక్కడ ఎవ్వరూ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అయినా అక్కడ ఇంటి నిర్మాణానికి పునాదులు తవ్వడం విశేషం.

రూ.వందల కోట్ల ప్రభుత్వ భూములు కనుమరుగు

చింతకొమ్మదిన్నె పరిధిలోని 18వ డివిజన్‌లో రూ.వందల కోట్ల విలువచేసే ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయి. ప్రధానంగా విశ్వనాథపురం, భాకరాపేట, స్వామినగర్, జేపీనగర్, సాయిప్రతాప్‌నగర్ తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. దర్జాగా కబ్జా చేస్తున్నా.. రెవెన్యూ అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే 20 ఎకరాలకు పైబడి ప్రభుత్వ భూమి పరాధీనమైందని స్థానికులు పేర్కొంటున్నారు. వాటిని గుర్తించి స్వాధీనం చేసుకుని ప్రభుత్వ అవసరాలకు, కార్యాలయాలకు కేటాయించాలని సూచిస్తున్నారు. సర్వే నెంబరు 260లో 1.08 ఎకరాల ప్రభుత్వ భూమిలో జరుగుతున్న అక్రమ కట్టడాలపై చింతకొమ్మదిన్నె తహశీల్దార్ ఎ.నాగేశ్వరరావును ఆంధ్రజ్యోతి వివరణ కోరగా.. ఆ విషయం తమ దృష్టికి వచ్చిందని అన్నారు. అక్కడికి తమ సిబ్బందిని పంపించి పరిశీలిస్తామని, ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైనట్టు తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మొక్కల పెంపకం ప్రతిఒక్కరి బాధ్యత

● డీఎఫ్‌వోతో కలసి మొక్కలు నాటిన కలెక్టర్



మొక్క నాటి నీళ్లు పోస్తున్న కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి

కడప ఎన్జీఆర్ సర్కిల్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచడం సామాజిక బాధ్యతగానే కాకుండా, వ్యక్తిగత బాధ్యతగా స్వీకరించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. హరితాంధ్రప్రదేశ్ లక్ష్యసాధనలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న వన మహోత్సవానికి గురువారం వైవీయూ ప్రాంగణంలో శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెట్లు ప్రాణికోటికి ప్రాణాధారం అన్నారు. కరోనాలాంటి విపత్కర పరిస్థితుల్లో కృత్రిమ ఆక్సిజన్‌ను లక్షలాది రూపాయలు చెల్లించి ఎన్నో అవస్థలు పడి కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. హరితాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా రాష్ట్రప్రభుత్వం పిలుపుమేరకు ప్రతి ఇల్లు, ప్రతి ఊరిని పచ్చదనంతో సింగారిద్దామని అన్నారు.

డీఎఫ్‌వో వినీత్‌కుమార్ మాట్లాడుతూ జిల్లా విస్తీర్ణంలో అడవులు 33 శాతం ఉన్నాయన్నారు. ప్రస్తుతం అడవుల్లో 28.47 శాతం ఉన్న పచ్చదనాన్ని 33శాతానికి పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఉపాధి హామీ పథకం భాగస్వామ్యంతో ప్రజలకు ఓ వైపు ఉపాధి కల్పిస్తూనే పచ్చదనాన్ని పెంచుతున్నామన్నారు. వనమహోత్సవం ద్వారా జిల్లాలో 4లక్షలకు మించి మొక్కలు నాటి అటవీ విస్తీర్ణాన్ని 50శాతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో విశిష్టమైన సేవలు అందించిన మధుసూదన్‌రెడ్డి, అంకాల్, మునెయ్య, ద్వారనాథరెడ్డి, లక్ష్మిరెడ్డిలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, డీఎఫ్‌వోతో పాటు కడప ఆర్డీవో జాన్ ఇర్విన్, రిజిస్ట్రార్ పద్మ, డ్వామా పీడీ ఆదిశేషారెడ్డి, డీపీవో రాజ్యలక్ష్మి తదితరులు మొక్కలు నాటి హరితాంధ్రప్రదేశ్ లక్ష్యసాధనకు శ్రీకారం చుట్టారు

నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు



● కేంద్రాలు 9.. అభ్యర్థులు 43,575 మంది
● ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు

కడప ఎడ్యుకేషన్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ-2025 పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 43,575 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. వీరికోసం కడప నగరంలో ఆరు కేంద్రాలు, ప్రొద్దుటూరులో 3 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 వరకు రెండు సెషన్స్‌లో పరీక్షలు జరగనున్నాయి. ఒక నిమిషం ఆలస్యమైనా కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతించరు. అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి.

కేంద్రాలు ఇవే

కడప నగరంలో కెఎస్ఆర్ఎం, కేవోఆర్ఎం, కేఎల్ఎం, శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాల, అన్నమాచార్య, స్విస్ట్ కళాశాలల్లో జరగనున్నాయి. ప్రొద్దుటూరు వాగ్దేవి, రాజరాజేశ్వరి, సీబీఐటి కళాశాలల్లో పరీక్షలు జరగనున్నాయి. ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక డిప్యూటీ కలెక్టర్, డిపార్ట్‌మెంటల్ అధికారి, స్క్వాడ్ పరీక్షలను పర్యవేక్షిస్తారు.

నిమిషం ఆలస్యమైనా..

ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష కేంద్రాలకు అనుమతించమని డీఈవో షంషుద్దీన్ తెలిపారు. అభ్యర్థులు గంట ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. అభ్యర్థులు వారి ఒరిజినల్ హాల్‌టికెట్‌తో పాటు ఫొటో గుర్తింపు కార్డును తీసుకుని కేంద్రాలకు హాజరుకావాలన్నారు. సెల్‌ఫోన్స్, ఇయర్ ఫోన్స్, కాలిక్యులేటర్, పెన్సిల్, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించమని తెలిపారు, అంధులు, రెండు చేతులు లేని అభ్యర్థులకు మాత్రం 50 నిమిషాలు అదనపు సమయం ఇస్తామన్నారు.

ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యం, ఆర్థిక లాభాలు



చెన్నమరాజుపల్లెలో ప్రకృతి వ్యవసాయంతో సాగుచేసిన పంటను పరిశీలిస్తున్న అధికారులు

పెండ్లిమర్రి, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి వ్యవసాయం వలన ఆరోగ్యం, ఆర్థిక లాభాలు పొందవచ్చని జిల్లా హార్టికల్చర్ అధికారిణి సుభాషిణి, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులకు క్షేత్రస్థాయి శిక్షణలో భాగంగా గురువారం చెన్నమరాజుపల్లెలో ఫీల్డ్ విజిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నీటి వినియోగం, నేల ఆరోగ్యం, పంటల వైవిధ్యం, జీవామృతాల తయారీ తదితర వాటిపై ప్రదర్శన ద్వారా తెలియచేశారు. అనంతరం ప్రకృతి వ్యవసాయంతో సాగు చేసిన పంటను రైతులతో కలసి పరిశీలించారు.

సంక్షేమ శాఖలో బదిలీలు

కడప ఎన్జీఆర్ సర్కిల్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): సాధారణ బదిలీల్లో భాగంగా సంక్షేమ శాఖలో ఉద్యోగులకు జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ గురువారం కౌన్సెలింగ్ నిర్వహించారు. సాంఘిక సంక్షేమశాఖకు సంబంధించి ఐదేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న 12 మంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లను బదిలీ చేశారు. మరో 11 మందికి వారి వినతి మేరకు స్థానచలనం కల్పించారు. అలాగే గిరిజన సంక్షేమశాఖలో ఐదేళ్ల సర్వీసు పూర్తయిన నలుగురు, రిక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్ పెట్టుకున్న ముగ్గురు వసతిగృహ సంక్షేమ అధికారులను బదిలీ చేశారు. ఈ కౌన్సెలింగ్‌లో సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె.సరస్వతి పాల్గొన్నారు.

ఇన్‌చార్జి డీటీసీగా నిరంజన్‌రెడ్డి



సీకేదిన్నె, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): కడప రవాణా శాఖ ఇన్‌చార్జి ఉప కమిషనర్‌గా ఎన్‌జీ నిరంజన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇన్‌చార్జి డీటీసీగా రాయచోటి ఆర్టీవో ప్రసాద్ పనిచేస్తుండగా ఆయన సెలవుపై వెళ్లడంతో ఆ స్థానంలో చిత్తూరు డీటీసీగా పనిచేస్తున్న నిరంజన్‌రెడ్డికి నెలరోజులపాటు అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రవాణా శాఖలో పారదర్శకంగా సేవలు అందిస్తామని దళారులను నమ్మి ప్రజలు మోసపోవద్దని అన్నారు. నేరుగా కార్యాలయానికి వచ్చి అధికారులను సంప్రదించి పనులు చేయించుకోవాలని తెలిపారు.

సీబీఆర్‌లోకి చేరుతున్న క్రిష్ణా జలాలు



సీబీఆర్‌లోకి వస్తున్న క్రిష్ణా జలాలు

లింగాల, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): లింగాల మండలం పార్నపల్లె సమీపంలో ఉన్న చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు గండికోట ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల ద్వారా అధికారులు క్రిష్ణా జలాలను తరలిస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి రెండు మోటార్ల ద్వారా 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సీబీఆర్‌లో 4.6 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మొత్తం 7టీఎంటీల నీరు చేరే వరకు గండికోట నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని తరలిస్తామని సీబీసీ ఇన్‌చార్జి ఈఈ వెంకటరామయ్య తెలిపారు.

పారదర్శకంగా బదిలీల కౌన్సెలింగ్ : ఎస్పీ



కడప క్రైం, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): నిబంధనలు, సీనియారిటీ ప్రామాణికంగా తీసుకుని పోలీసుల బదిలీలు పారదర్శకంగా చేపట్టామని ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ తెలిపారు. గురువారం స్థానిక పెన్నార్ పోలీసు కాన్ఫరెన్స్ హాలులో ముగ్గురు ఏఎస్ఐలు, 29 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 104 మంది కానిస్టేబుళ్లకు ఎస్పీ కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీ చేశారు. ఒకే పోలీసు స్టేషన్‌లో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిబ్బంది జాబితాను సిద్ధం చేసి కౌన్సెలింగ్‌కు పిలిచారు. ముందుగా ఐదేళ్లు పూర్తి చేసుకున్న సీనియారిటీ జాబితాను ప్రొజెక్టరుపై ప్రదర్శించారు. జిల్లాలో ఉన్న ఖాళీలను అందులో చూపించారు. అనంతరం సీనియారిటీ ప్రకారం నిబంధనలు అనుసరించి సిబ్బంది కోరుకున్న చోటుకు బదిలీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాశ్‌బాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సుధాకర్, ఎస్‌బీ డీఎస్పీ ఎన్.సుధాకర్, ఇన్‌స్పెక్టర్ దారెడ్డి భాస్కర్‌రెడ్డి, డీటీసీ ఇన్‌స్పెక్టర్ వినయ్‌కుమార్‌రెడ్డి, జిల్లా పోలీసు కార్యాలయం ఏవో జ్యోతి, సూపరింటెండెంట్‌లు సిబ్బంది, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేశ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పుశంకర్ తదితరులు పాల్గొన్నారు.

యువకుడిని చితక్కొట్టిన అల్లరిమూక

కడప క్రైం, జూన్5 (ఆంధ్రజ్యోతి): కడప నగరం మృత్యుంజయకుంటలో నడుచుకుంటు వెళుతున్న యువకుడిని గురువారం రాత్రి అల్లరిమూక చితక్కొట్టారు. మృత్యుంజయకుంటలో వివాహ వేడుక సందర్భంగా పటాకులు రోడ్లపై పేల్చుతుండగా.. అదే సమయంలో అటుగా నడుచుకుంటూ వెళుతున్న అన్నాచెల్లెలిపై నిప్పురవ్వలు పడ్డాయి. జనాలు లేని ప్రాంతంలో పటాకులు కాల్చాలని అక్కడున్న వారికి యువకుడు చెప్పాడు. దీంతో అల్లరి మూక యువకుడిని చితక్కొట్టారు. విషయం తెలుసుకున్న చిన్నచౌకు పోలీసులు అక్కడికి వెళ్లారు. అప్పటికే అల్లరిమూక పరారైంది. గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.

పంట కాల్వలకు మోక్షం లేదా?



ఎనిమిదేళ్లుగా పులివెందుల గడ్డపై కృష్ణాజలాలు పారుతున్నా పంటలకు నీరందే పరిస్థితి లేదు. ప్రధాన కాల్వలు, వాగులు, వంకలు, చెరువులకు మాత్రమే కృష్ణాజలాలను అందిస్తున్నారు. పిల్లకాల్వలు పూర్తిచేయక పోవడంతో పొలాలకు నీరు అందక రైతులు వర్షం కోసం ఎదురుచూసే దుస్థితి నెలకొంది.

తొండూరు మండలంలో ప్రధాన కాల్వ వద్ద మాత్రమే ఏర్పాటుచేసిన పిల్లకాల్వ





సింహాద్రిపురం మండలంలో ఇక్కడ పిల్లకాల్వ ఏర్పాటు చేయాల్సి ఉంది

● ప్రధాన కాల్వలతోనే సరి
● నీళ్లున్నా పంటలకు అందని దుస్థితి

పులివెందుల, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): కృష్ణాజలాలతో పులివెందుల ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సంకల్పించి వేగంగా పనులు చేయించారు. ఒకపక్క ప్రాజెక్టు పనులు చకచకా సాగిస్తూనే మరోపక్క ప్రధాన కాల్వల పనులు కూడా చేస్తూ వచ్చారు. 2009లో ఆయన మృతితో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. రాష్ట్రం విడిపోవడం టీడీపీ ప్రభుత్వం రావడంతో ఈ పనుల్లో కదలిక వచ్చింది. 2017లో మొట్టమొదటిసారి టీడీపీ ప్రభుత్వం కృష్ణాజలాలను పులివెందుల ప్రాంతానికి తరలించింది. సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే వచ్చి పులివెందుల ప్రాంతంలోకి నీళ్లు మళ్లించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిదేళ్లుగా కృష్ణాజలాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం పులివెందుల ప్రాంతానికి నీటిని అందించే పైడిపాళెం, సీబీఆర్‌లో నీరు పుష్కలంగా ఉంది. పైడిపాళెంలో 5 టీఎంసీలు, సీబీఆర్‌లో 7టీఎంసీల నీరుఉంది. ఈ నీరు ప్రధాన కాల్వల ద్వారా చెరువులకు, వాగులకు, వంకలకు మళ్లిస్తున్నారు. 2017లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు మొదటిసారి పులివెందులకు కృష్ణాజలాలు తెచ్చారు. 2019లో జగన్ అధికారం చేపట్టారు. పులివెందుల వాసి జగన్ ఐదేళ్లు సీఎంగా ఉన్నా పిల్లకాల్వలను పూర్తి చేయలేదు. దీంతో రిజర్వాయర్లలో నీళ్లున్నా.. రైతులకు తిప్పలు తప్పడం లేదు.

పిల్లకాల్వలు పూర్తయితేనే..

పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు, వేముల, వేంపల్లె, పులివెందుల మండలాల్లో పిల్లకాల్వల పరిస్థితి దారుణంగా ఉంది. ఇవి లేకపోవడంతో పంట పొలాలకు నీరు దక్కే పరిస్థితి లేదు. దీంతో ఏటా వర్షాభావంతో రైతులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఎనిమిదేళ్లుగా పంటలు సాగుచేయడం అటు అతివృష్టితోనో, ఇటు అనావృష్టితోనే రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అనావృష్టి సంభవించినపుడు పిల్లకాల్వలు ఉంటే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పులివెందుల వాసి మాజీ సీఎం జగన్ రైతులను పట్టించుకోలేదు.. చంద్రబాబు అయినా పిల్లకాల్వలను పూర్తి చేసి తమను ఆదుకోవాలని పులివెందుల నియోజకవర్గ రైతులు కోరుతున్నారు.

వ్యక్తి ఆత్మహత్య

● పోలీసులే కారణమంటూ భార్య ఆరోపణ

7

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి

7

రేషన్ సరుకులు సక్రమంగా పంపిణీ చేయాలి: కలెక్టర్



రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్న కలెక్టర్

పుల్లంపేట, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ సరకుల పంపిణీ కార్యక్రమంగా సక్రమంగా చేపట్టాలని, ఏ మాత్రం తేడా వచ్చినా చర్యలు తప్పవని కలెక్టర్ చామకూరి శ్రీధర్ హెచ్చరించారు. గురువారం ఆయన మండలంలోని రెడ్డిపల్లెలోని చౌకదుకాణం-8ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో ఏయే సమయాల్లో సరకులు ఇస్తున్నారు ? ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారని ప్రశ్నించారు. 60 ఏళ్ల పైబడిన వృద్ధులు, వికలాంగులు ఎంతమంది ఉన్నారని తహసీల్దారు అరవింద కిశోర్‌ను ప్రశ్నించారు. అనంతరం అనంతంపల్లె గ్రామంలో ఉన్న 65 ఏళ్ల పైబడిన బి.వెంకటసుబ్బమ్మ ఇంటికి వెళ్లి కలెక్టర్ స్వయంగా సరుకులు పంపిణీ చేశారు.

ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి

- డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ రాజ్యలక్ష్మి



మొక్కలు నాటుతున్న డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ రాజ్యలక్ష్మి

సిద్దవటం, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం సిద్దవటం ఎంపీడీవో కార్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో జనాభా పెరగడం వల్ల ఉన్న చెట్లను కూడా తొలగించి పెద్ద పెద్ద భవనాలు నిర్మించారని, పర్యావరణం పెంచేందుకు ప్రతిఒక్కరూ ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి పెంపకం చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు మేనేజర్ హరిప్రసాద్, మండల అభివృద్ధి అధికారి ఫణిరాజకుమారి, ఏపీఎం సుజాత తదితరులు పాల్గొన్నారు.

గీతలు... నియమాల సూచికలు !

- ట్రాఫిక్ నిబంధనలు సూచించే రోడ్డు మీద లైన్లు
- వాటి గురించి తెలుసుకోవాలంటున్న నిపుణులు

పీలేరు, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగాయి. మితిమీరిన వేగంతో పాటు ఓవర్‌టేక్ చేసే సమయంలో వాహనాలు అదుపు తప్పడం పరిపాటిగా మారింది. డ్రైవర్ల అతి ఆత్మవిశ్వాసం, ట్రాఫిక్ నియమాలను పాటించాలన్న వ్యక్తిగత క్రమశిక్షణ లేకపోవడంతోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనరంగ నిపుణులు, పోలీసుల అభిప్రాయం. పరిసరాలను క్షుణ్ణంగా గమనిస్తే మనం ప్రయాణించే రోడ్డే మనకు ట్రాఫిక్ నియమాలు చెబుతుందని మోటారు వాహనాల తనిఖీ అధికారులు, వాహనరంగ నిపుణులు చెబుతున్నారు. మనం నిత్యం ప్రయాణించే రోడ్లపైనే ఉండే తెల్లని గీతలు ఆయా రోడ్లలో పాటించాల్సిన నియమాలు చెబుతాయని, వాటి గురించి కనీస అవగాహన చేసుకుని, కాసింత సంయమనంతో వాహనాలు నడిపితే ప్రమాదాలను నివారించవచ్చని వారి సూచన.



పీలేరు-కడప మార్గంలో కోటిగారిపల్లె వద్ద ఉన్న జీబ్రా క్రాసింగ్

వాహనాలు నడిపే వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఎంత ముఖ్యమో రోడ్ల మీద ఉండే గీతల గురించి అవగాహన కూడా అంతే ముఖ్యమని వారు చెబుతున్నారు. సాధారణంగా రోడ్డు మీద కనిపించే తెల్లని గీతలు రోడ్డును రెండు భాగాలుగా విభజించడానికి ఉన్నాయని చాలా మంది భావిస్తారని, అయితే ఆ గీతల వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

జీబ్రా క్రాసింగ్

పాదచారులు రోడ్డు దాటేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించి వీటిని ఏర్పాటు చేస్తుంటారు. పట్టణాల్లో గానీ, మారుమూల ప్రాంతాల్లో గానీ రహదారులపై జీబ్రా క్రాసింగ్స్‌ను గమనించినప్పుడు వాహనాలను విధిగా నెమ్మదిగా నడపాలని అర్థం. జీబ్రా క్రాసింగ్స్ వద్ద పాదచారులు రోడ్డు దాటే అవకాశం ఉంటుంది గనుక వాహనదారులు తమ వాహనాలను ఆ ప్రాంతాల్లో కాసింత నెమ్మదిగా నడపాలని ఇవి సూచిస్తాయి. వీటితో పాటు జాతీయ రహదారుల్లో మనకు కనిపించే మరిన్ని లైన్ల గురించి తెలుసుకుని వాహనం నడిపితే ప్రమాదాలను నివారించవచ్చని పోలీసులు సూచిస్తున్నారు.

డబుల్ అన్‌బ్రోకెన్ లైన్స్



వీటిని ఎక్కువగా ఘాట్ రోడ్లలో వేస్తుంటారు. డబుల్ అన్‌బ్రోకెన్ వైట్ లైన్స్ లేదా ఎల్లో లైన్స్‌గా వీటిని పిలుస్తారు. ఇవి ఉన్న చోట వాహనాలను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఓవర్‌టేక్ చేయకూడదు.

ఎల్లో స్పీడ్ బంప్స్

గతంలో వాహనాల వేగాన్ని తగ్గించేందుకు వేస్తుండిన ఎత్తైన స్పీడ్ బ్రేకర్ల స్థానంలో ప్రస్తుతం ఎల్లో స్పీడ్ బంప్స్‌ను వాడుతున్నారు. రోడ్ల నాణ్యత, వాహనాల సామర్థ్యం, వాహనదారుల్లో అవగాహన బాగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం గత కొంతకాలంగా స్పీడ్ బ్రేకర్ల నిర్మాణానికి స్వస్తి పలికి వాటి స్థానంలో స్పీడ్ బంప్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మలుపులు, ఘాట్ రోడ్డు, లోతైన ప్రాంతం సమీపిస్తున్నప్పుడు వీటిని ఎక్కువగా వేస్తుంటారు. కేవలం మీటర్ల దూరంలో వీటిని మూడు, నాలుగు స్థానాల్లో వేస్తుంటారు. ఇవి కనిపించినప్పుడు వాహన వేగం తగ్గించాలని, వీలైనంత నెమ్మదిగా వెళ్లాలని స్పీడ్ బంప్స్ సూచిస్తాయి.



బోడుమల్లువారిపల్లె వద్ద ఉన్న స్పీడ్ బంప్స్

రోడ్డుపై ఉండే గీతల గురించి తెలుసుకోవాలి

- విజయకుమారి, ఎంవీఐ, పీలేరు



వాహనదారులకు లైసెన్స్ ఎంత ముఖ్యమో రోడ్డు నిబంధనలు సూచించే గీతల గురించి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. లైసెన్స్ పొందిన తరువాత తమకు అంతా తెలుసునన్న భావనతో చాలా మంది తమ వాహనాలతో రోడ్డుపైకి వచ్చేస్తుంటారు. లక్షలు ఖరీదు చేసే వాహనం తమ చేతుల్లో ఉందన్న ఆత్మవిశ్వాసంతో ట్రాఫిక్ నిబంధనల గురించి పెద్దగా ఆలోచించరు. వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఉండే రహదారుల గురించి వాహనదారులకు అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో రోడ్ల మీద వివిధ ఆకారాలు, రంగుల్లో లైన్లు ఏర్పాటు చేస్తారు. వాటిని సూచించే నియమాలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చు.

బ్రోకెన్ వైట్ లైన్స్

జిల్లాలోని అత్యధిక రోడ్లలో అత్యధిక భాగం బ్రోకెన్ వైట్ లైన్స్ మనకు కనిపిస్తాయి. వీటిని రోడ్డును రెండు భాగాలుగా విభజించడానికి వేశారని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే వాటి అర్థం కేవలం రోడ్డు విభజన మాత్రమే కాదని, వాహన దారులకు ఆ రోడ్డు గురించి ఆ లైన్లు తెలియ జేస్తాయని నిపుణులు చెబుతున్నారు. బ్రోకెన్ వైట్ లైన్సు ఉన్న చోటు మాత్రమే తమ పక్కనున్న వాహనాలను ఓవర్‌టేక్ చేయవచ్చునని, ట్రాఫిక్ లేని సమయంలో యూటర్న్ కూడా తీసుకోవచ్చని సూచిస్తాయి.



పీలేరు-మదనపల్లె మార్గంలో బ్రోకెన్ వైట్ లైన్స్

అన్‌బ్రోకెన్ వైట్ లైన్స్



పీలేరు-చిత్తూరు మార్గంలో అన్‌బ్రోకెన్ వైట్ లైన్

వీటిని ఎక్కువగా మలుపుల్లో చూస్తుంటాం. మనం ప్రయాణిస్తున్న ప్రాంతం మలుపుగా ఉందని ఈ అన్‌బ్రోకెన్ లైన్స్ సూచిస్తాయి. ఇవి ఉన్న చోట ఇతర వాహనాలను ఓవర్‌టేక్ చేయకూడదు. ఎదురుగా వెళుతున్న వాహనం వెనుకాల క్యూ పద్ధతిలో వెళ్లాలి. ఈ లైన్లు ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో వేస్తుంటారు. ఒకవేళ అన్‌బ్రోకెన్ లైన్ కుడి చేతి వైపు ఉంటే ఓవర్‌టేక్ చేయ వచ్చని అర్థం. ఎడమ చేతివైపు ఉంటే ఓవర్‌టేక్ చేయకూడదని అర్థం.

పీలేరులో ఆర్డీఓ విస్తృత పర్యటన



పీలేరు-మదనపల్లె మార్గంలోని రైల్వే క్రాసింగ్‌ను పరిశీలిస్తున్న ఆర్డీవో శ్రీనివాస్, అధికారులు

పీలేరు, జూన్ 5(ఆంధ్రజ్యోతి): రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్ గురువారం పీలేరులో విస్తృతంగా పర్యటించారు. రీ-సర్వే జరుగుతున్న గూడరేవుపల్లెను సందర్శించిన ఆయన అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. పీలేరు పంచాయతీ కార్యాలయం, తహసీల్దారు కార్యాలయంలో మొక్కలు నాటారు. సినిమా థియేటర్ లైసెన్సు పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకున్న జీవీసీఎస్ఆర్ థియేటర్‌ను తనిఖీ చేశారు. పీలేరు-తిరుపతి మార్గంలోని రజకుల గుట్ట వద్ద ఏపీ టూరిజం శాఖకు కేటాయించిన స్థలాన్ని సందర్శించారు. ఆర్వోబీ నిర్మాణానికి అడ్డంకిగా మారిన రైల్వే లెవల్ క్రాసింగ్ స్థల మార్పుపై కొత్త ప్రదేశాన్ని పరిశీలించారు. రైల్వే అధికారులతో సమన్వయం చేసుకుని వెంటనే కొత్త లెవల్ క్రాసింగ్ పనులు ప్రారంభించాలని ఆర్వోబీ నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. పీలేరు వారపు సంత వద్ద వివాదాస్పదంగా మారిన ప్రభుత్వ భూఆక్రమణలను పరిశీలించారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో తహసీల్దారు భీమేశ్వరరావు, సర్వేయర్లు కీర్తన, ప్రభంద, వీఆర్వోలు సిద్దయ్య, రెడ్డిశేఖర, సుధాకర్, కల్యాణి, కవిత, తదితరులు పాల్గొన్నారు.

ఆరుగురికి ప్రతిభ అవార్డులు



కలికి విద్యార్థినీలు శిరీష, దివ్య, లక్ష్మీప్రియ, సలోని

కలికిరి, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): కలికిరి మండల స్థాయిలో పదవ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆరుగురు విద్యార్థులకు ప్రతిభ అవార్డులను ప్రకటించినట్లు ఎంఈవో కరీముల్లా తెలిపారు. రెండు ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు జీవన్‌కుమార్, గోవర్ధనరెడ్డిలతో పాటు ఎ.లక్ష్మి (గురుకుల పాఠశాల), ఎల్.దివ్య (గురుకుల పాఠశాల), బి.శిరీష (గురుకుల పాఠశాల), ఎ.సలోని (కలికిరి జడ్పీ బాలికోన్నత పాఠశాల)లకు ఈ ఏడాది ప్రభుత్వ ప్రతిభ పురస్కారాలు దక్కాయి. డాక్టర్ అబ్దుల్‌కలాం ప్రతిభ అవార్డుల పేరుతో ఆరుగురు విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేయనుంది.

ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపాలి

- జిల్లా వ్యవసాయశాఖ అధికారి చంద్రానాయక్

లక్కిరెడ్డిపల్లె, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): ప్రతి రైతూ ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి చంద్రానాయక్ పేర్కొన్నారు. గురువారం మద్దిరేవుల గ్రామంలోని శివమ్మ అనే రైతు పొలంలో ప్రకృతి వ్యవసాయంపై ఆచరణాత్మక ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ మొదలైందని, ప్రతి రైతు ప్రకృతి పరమైన, మన చుట్టూ దొరికే వ్యవసాయ ఎరువులను పొలాలకు ఉపయోగించాలన్నారు. చెరువు మట్టి, ఆవు, బర్రెల పేడతో తయారు చేసిన ప్రకృతి ఎరువులను పొలాలకు ఉపయోగించాలన్నారు. ఘనజీవామృతం, ద్రవ జీవామృతం వంటి ప్రక్రియలను పంటకు ఉపయోగించాలన్నారు. రాష్ట్ర సీనియర్ టిమాటిక్ లీడ్ అధికారి చంద్రశేఖర్, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి రవీంద్రబాబు మాట్లాడుతూ మామిడిలో పంట కోసిన తర్వాత పనికిరాని కొమ్మలను తీసివేసి పొలాన్ని దుక్కులు చేసి చెట్టుకు ప్రకృతి ఎరువులను ఉపయోగిస్తే మంచి దిగుబడులు పొందవచ్చన్నారు.

రూ.26 లక్షలతో రైతుబజారు ఏర్పాటు

- రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం : ఏడీ

పీలేరు రూరల్, జూన్ 5(ఆంధ్రజ్యోతి): పీలేరులో రూ.26 లక్షలతో రైతు బజారు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏడీ త్యాగరాజు తెలిపారు. గురువారం ఆయన పీలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో విలేకర్లతో మాట్లాడుతూ పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి సూచనల మేరకు రైతుబజారు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైతు బజారును మార్కెట్ కమిటీ ఆవరణలో లేదా సీఎల్ఆర్సీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైతు బజారు ఏర్పాటుతో ఈ ప్రాంతంలో పండించే పంటలకు గిట్టుబాటు ధర లభిస్తుందని తెలిపారు. ప్రజలకు అవసరమైన అన్నీ రైతు బజారు ద్వారా అందిస్తామన్నారు. మార్కెట్ కమిటీ ఆవరణలో టమోటా మార్కెట్ పునఃప్రారంభించడానికి రైతులు, వ్యాపారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి అన్నమయ్య జిల్లా పరిధిలో 10 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయని, అన్ని పనితీరు భేష్‌గా ఉందన్నారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ పురం రామూర్తి, డైరెక్టర్లు రహంతుల్లా, వనిత, అనురాధ ఉన్నారు.

ఏడాది పాలనలో రూ.40 కోట్లతో అభివృద్ధి



విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా

- ఎమ్మెల్యే షాజహాన్‌బాషా

మదనపల్లెటౌన్, జూన్ 5(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది పాలనలో రూ.40కోట్లతో మదనపల్లె నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే షాజహాన్‌బాషా పేర్కొన్నారు. గురువారం స్థానిక బెంగళూరు బస్టాండు వద్ద టీడీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ పాలనలో మదనపల్లెను నాశనం చేశారని, దీన్ని బాగు చేసేందుకు నిత్యం కష్టపడుతున్నామన్నారు. నిత్యం ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, అధికారులతో సమావేశాలు నిర్వహించి పరిష్కరిస్తున్నామన్నారు. 22ఏ నిషేధిత భూములు కాజేయడం, ల్యాండ్, సాండ్, శాండిల్ మాఫియాతో ఐదేళ్ల పాటు రెచ్చిపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు ప్రతి రోజు ప్రజలను వెన్నుపోటు పొడిచిన వైసీపీ నాయకులు సిగ్గుతో తలదించుకోవాలని విమర్శించారు. ఇసుకకు అధిక ధరలతో ప్రజలను దోపిడ చేశారని, కూటమి ప్రభుత్వం వచ్చాక మదనపల్లెలో రూ.16వేలకే ట్రిప్పర్ ఇసుక సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు ఆర్‌జే వెంకటేశ్, మోడెం సిద్దప్ప, నీలకంఠ, బాలుస్వామి, నాగూర్‌వలి, నాదెళ్ల శివన్న, ఎస్ఎం రఫి, నవీన్, జంగాల రమణ, శశికుమార్, తలారి రాధ, పులి మహాలక్ష్మి, బైగారి బారతి తదితరులు పాల్గొన్నారు.

మతసామరస్యంతో బక్రీద్ జరుపుకోవాలి : సబ్ కలెక్టర్



పీస్ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న సబ్‌కలెక్టర్ మేఘస్వరూప్

మదనపల్లెటౌన్, జూన్ 5: మదనపల్లె డివిజన్‌లో బక్రీద్ పండుగను మత సామరస్యంతో శాంతియుతంగా నిర్వహించుకోవాలని సబ్‌కలెక్టర్ మేఘస్వరూప్ పేర్కొన్నారు. గురువారం స్థానిక సబ్‌కలెక్టరేట్‌లో హిందూ, ముస్లిం సభ్యులతో కూడిన పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. సబ్‌కలెక్టర్ మాట్లాడుతూ ముస్లింలు ఖుర్బానీ పబ్లిక్ స్థలాల్లో నిర్వహించకూడదని, వీటికి కేటాయించిన స్థలాల్లోనే నిర్వహించాలన్నారు. ఇళ్ల వద్ద ఖుర్బానీ ఇచ్చే వారు వ్యర్థ పదార్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా, పరిశుభ్రత పాటించాలన్నారు. పండుగ రోజు సామూహిక సమావేశాలు నిర్వహించినప్పుడు సున్నితమైన అంశాలను సోషల్ మీడియాలో పోస్టు చేయకూడదని, గతంలో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించిన వారిని గుర్తించి పోలీసులు బైండోవర్ చేసుకోవాలని సూచించారు. డీఎస్పీ మహేంద్ర మాట్లాడుతూ బక్రీద్ సందర్భంగా చీకిలబైలు, సర్కారుతోపు, ములకలచెరువు వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో డీఏవో రాఘవేంద్ర, ఇన్‌చార్జి తహసీల్దార్ ఫిరోజ్‌ఖాన్, సీఐలు ఎరిషావలి, జీవన్ గంగాధర్‌బాబు, బి.కొత్తకోట మున్సిపల్ కమిషనర్ పల్లవి, అధికారులు పాల్గొన్నారు.

స్కూటర్‌ను ఢీకొన్న కారు

- యువకుడికి తీవ్రగాయాలు



ప్రమాదంలో గాయపడిన దొరబాబునాయుడు

సంబేపల్లె, జూన్ 5(ఆంధ్రజ్యోతి): మండలంలోని దేవపట్ల గ్రామం గంగన్నగారి ఇళ్ల సమీపంలో గురువారం స్కూటర్‌ను కారు ఢీకొన్న సంఘటనలో ఒంటిమిట్ట దొరబాబునాయుడు అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు... రౌతుకుంట గ్రామం పోతువాండ్లపల్లెకు చెందిన దొరబాబునాయుడు తమ బంధువుల పిల్లల బియ్యం కార్డు, ఆధార్, ఈకేవైసీ అప్డేట్ కొరకు శెట్టిపల్లి సచివాలయానికి వెళ్లారు. పని ముగించుకొని తమ స్వగ్రామానికి తిరిగి వస్తుండగా శెట్టిపల్లి వైపు నుంచి వస్తున్న కారు గంగన్నగారి ఇళ్ల సమీపంలో స్కూటర్‌ను వెనుకవైపు ఢీకొనడంతో పిల్లలకు స్వల్పగాయాలు కాగా దొరబాబుకు కాలు విరిగి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వారిని రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దొరబాబును మెరుగైన చికిత్స కొరకు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ బాదుల్లా తెలిపారు.

గంజాయితో జీవితం నాశనం

- బాలల సంరక్షణ జిల్లా అధికారి వినోద్‌కుమార్



అప్పయ్యరాజుపేటలో డ్రగ్స్‌పై గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్న వినోద్‌కుమార్

పుల్లంపేట, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): ఏది తప్పో ఏది ఒప్పో తెలియని వయస్సులో చిన్నారులు డ్రగ్స్, గంజాయి లాంటి మత్తుకు బానిసై జీవితాలు నాశనం చేసుకుంటున్నారని జిల్లా బాలల సంరక్షణ అధికారి వినోద్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మండల పరిధిలోని అప్పారాజుపేట గ్రామంలో కేజీఆర్ఎస్‌లో వచ్చిన ఫిర్యాదు మేరకు కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఆదేశాల మేరకు ఉపసర్పంచ్ సయ్యద్ ముస్తాక్ ఆధ్వర్యంలో గంజాయి, డ్రగ్స్‌పై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. గ్రామంలో అర్ధరాత్రి వేల యువకులు భయంకరమైన శబ్దాలతో బైకు రైడింగ్, గంజాయి స్మోకింగ్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేయడంతో అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు. చిన్న వయస్సులో డ్రగ్స్‌కు అలవాటు పడి జైలుపాలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, ఇందువల్ల తల్లిదండ్రులకు కూడా చెడ్డపేరు వస్తుందని తెలిపారు. డ్రగ్స్ ద్వారా ఏమైనా సమస్యలు వస్తుంటే తమకు తెలియజేయాలని, లేనిపక్షంలో 1098 నంబరుకు ఫోన్ చేసి సహాయం పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జయశ్రీ, ఎస్ఐ శివప్రసాద్, బాలల సంరక్షణ అధికారులు పీఓఐసీ రామలక్ష్మీ, బి.వెంకటకుమార్, సోషల్ వర్కర్ శైలజ, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

ఉరేసుకుని యువకుడు మృతి

మదనపల్లె అర్బన్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొత్త ఇళ్లలో ఓ యువకుడు అనారోగ్య కారణంతో ఉరేసుకుని మృతిచెందిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. మూడేళ్ల క్రితం కొత్త ఇళ్లకు చెందిన హరిప్రసాద్(32)కు పుంగనూరు మండలం, చదళ్లకు చెందిన నాగవేణితో వివాహమైంది. ఏమైందో ఏమో తెలియదు కానీ వారం రోజుల క్రితం భార్యను వారి అమ్మగారి ఇంట్లో వదిలి వచ్చాడు. బుధవారం రాత్రి తన ఇంట్లోనే ఉరేసుకుని మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న భార్య తరఫు బంధువులు కొత్త ఇళ్లకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం దహన సంస్కారాలు నిర్వహించారు. కాగా మృతుడికి రెండేళ్ల కుమారుడు ఉన్నట్లు తెలిసింది.

రేపటి నుంచి గుండ్లూరు మూలస్థానమ్మ జాతర

కలికిరి, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): గుండ్లూరు మూలస్థానమ్మ జాతర శనివారం నుంచి ప్రారంభం కానుంది. జాతర నిర్వహణపై వివాదాలు రేగిన సంగతి తెలిసిందే. అమ్మవారి జాతర నిర్వహణకు రెండు వర్గాలు పోటీపోటీగా వేర్వేరు తేదీలు ప్రకటించి వివాదం పోలీసు స్టేషను వరకూ చేరిన సంగతి కూడా విదితమే. ఎట్టకేలకు గతంలో జాతర నిర్వహించిన వారే తిరిగి ఈ ఏడాది నిర్వహించేందుకు అంగీకారానికి రావడంతో వివాదం ముగిసింది. దీంతో ముందుగా ప్రకటించినట్లు శనివారం సిద్దపూజ, జాగారంతోపాటు రాత్రి బయనేని వారిచే శ్రీమూలస్థానమ్మ హరికథను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం దివ్వెలు, బోణాలు, చాందినీ బండ్లు, చెక్క భజనలు, పిల్లనగ్రోవుల భజనలు జరుగనున్నాయి. సోమవారం రాత్రి పుష్పపల్లకి సేవ, అమ్మ వారి ఊరేగింపు ప్రత్యేకంగా నిలవనున్నాయి. ఇందుకనువుగా రంగురంగుల విద్యుద్దీపాలంకరణలతో ఆలయ పరిసరాలను దేదీప్యమానం చేయనున్నారు. వివిధ మండలాల నుంచి వేలాది మంది భక్తులు జాతరకు తరలిరానున్నారు. ఈ మేరకు నిర్వాహకులు సన్నాహాలు కూడా మొదలు పెట్టారు.

ప్రతిభా అవార్డులకు ఇద్దరు విద్యార్థులు ఎంపిక

మదనపల్లెటౌన్, జూన్ 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభా అవార్డులకు మదనపల్లెకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు. ఇటీవల ప్రకటించిన టెన్త్ పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నగదు బహుమతులు అందజేయనున్నారు. ఈ క్రమంలో మదనపల్లెలోని విజయభారతి హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు రెడ్డి సుదీప్, మనోజ్ఞ ప్రతిభ అవార్డులకు ఎంపికయ్యారని, వీరికి రూ.25 వేల చొప్పున నగదు బహుమతి అందనుందని ప్రిన్సిపాల్ ఎన్.సేతు తెలిపారు.

ఆడ బిడ్డలకు ఆలంబనగా..

అభం శుభం తెలియని వయస్సులో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు.. తల్లీ తండ్రి ఉన్నా ఆదరణ కరువైన బాలికలకు స్త్రీ శిశు సంక్షేమశాఖ నిర్వహిస్తున్న బాలికాసదన్ తోడు నీడగా నిలుస్తోంది. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది పిల్లలను తమ పిల్లలే అన్న భావనతో సేవలందిస్తూ వారిలో ప్రేమానురాగాలు నింపుతున్నారు. దీంతో పిల్లలు కూడా సిబ్బందిని అమ్మ అని పిలుస్తూ ఆప్యాయత పంచుతున్నారు.

- ప్రభుత్వ బాలికాసదన్
- అమ్మ లేని లోటు తీరుస్తున్న సిబ్బంది



కడప ఎన్టీఆర్ సర్కిల్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): తల్లి తండ్రి లేని ఆనాథలను, నిరాదరణకు గురైన బాలికలను నేరుగా వారి బంధువులు, గ్రామ పెద్దలు బాలికాసదన్‌లో చేరుస్తారు. అదే విధంగా ఎక్కడైనా అను మానాస్పదంగా తిరుగుతున్న పిల్లలను బాలల సంరక్షణ సంస్థ వారు గుర్తించి అక్కడ చేర్పించడం జరుగుతుంది. 1వ తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న పిల్లలు ఇక్కడ చేరవచ్చు. వీరిని సమీపంలోని పాఠశా లల్లో చేర్పించి చదివిస్తారు. 5వ తరగతి పూర్తి చేసిన అమ్మాయిలను కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో చేర్పిస్తారు. అక్కడ చేరిన పిల్లలకు వసతి సౌకర్యం అక్కడే ఉంటుంది. అయితే పాఠశాలలు కళాశాలల్లో చదివే పిల్లలకు వేసవి పండుగ సెలవులు వచ్చినప్పుడు వారిని తిరిగి బాల సదనానికే తీసుకువస్తారు. వారు విద్య పూర్తి చేసి ఉద్యోగంలో స్థిరపడేంత వరకు స్త్రీ శిశు సంక్షేమశాఖ సదన్‌లోనే ఉంటారు.

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఉంది... రాణి (పేరు మార్చాం)

మాది రాజంపేట వద్ద ఒక గ్రామం. నా ఏడవ ఏట మా నాన్న చనిపోయారు. ఆ తరువాత రెండు నెలలకే మా అమ్మ కూడా చనిపోయింది. మేం నలుగురు అక్కాచెల్లెళ్లం. మాకు ఎవరూ ఆశ్రయం కల్పించకపోవడంతో కడపలోని బాలికాసదన్‌కు చేరుకున్నాం. ప్రస్తుతం నేను 8వ తరగతి చదువుతున్నాను. నా సోదరీమణుల్లో ఇద్దరు కస్తూర్బాగాంధీ విద్యాలయంలో చదువుతన్నారు. మరో క సోదరి ఐదో తరగతి పూర్తయింది. పాఠశాలలు తెరవగానే ఆరవ తరగతిలో చేర్పించాల్సి ఉంది. బాగా చదవి ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే నా లక్ష్యం.

18 ఏళ్లు నిండిన తరువాత

ప్రభుత్వ నిబంధనల ప్రకారం బాలిక సదన్‌లోనే 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆశ్రయం పొందవచ్చు. కానీ ఒక అమ్మాయి డిగ్రీ రెండు సంవత్సరాలు పూర్తి అయింది. ఇక ఒక సంవత్సరమే ఉండడంతో ఉన్నతాధికారుల అనుమతితో కడప నగరంలోని బాలిక సదన్‌లో ఆశ్రయం కల్పించి విద్యనభ్యసించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే పుట్టినరోజులు, పెళ్లి రోజు వేడుకలతో కొంత మంది స్వచ్ఛందంగా ఇక్కడున్న బాలికలకు అన్నదానం, కానుకలు ఇచ్చే సంప్రదాయానికి అధికారులు స్వస్తి పలికారు. కొన్ని సందర్భాల్లో దాతలు తమ పిల్లల పుట్టిన రోజు వేడుకల్లో నానా హంగామా సృష్టిస్తుంటారు. ఆ సమయంలో తమకు కూడా తల్లిదం డ్రులు ఉంటే ఇలాగే వేడుకలు చేసేవారేమో అనే భావన ఆ పిల్లల్లో కలగకుండా ఉండేందుకు తాము ఈవిధానం ప్రోత్సహించడం లేదని స్థానిక సిబ్బంది చెబుతున్నారు.



ఆదుకోవడం మా బాధ్యత

అనాథ బాలికలకు ఆశ్రయం కల్పించి ఆదుకోవడం మా బాధ్యత. వారికి అమ్మనాన్న లేని లోటు తీరుస్తున్నాం. 18 మంది పిల్లలు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. ప్రాథమిక విద్య అయిపోయిన తరువాత వేరే పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న బాలికలను వేసవి సెలవులకు ఇక్కడికే తీసుకువస్తాం.

వి.శారదదేవి, సూపరింటెండెంట్, బాలికాసదన్, కడప

పీజీ వరకు చదవాలని ఉంది.. మంజుల

నాకు ఐదేళ్ల వయసులో అమ్మ, నాన్న చనిపోయారు. దీంతో నేను, నా సోద రుడు అనాథలయ్యాం. కొంత మంది మమ్మల్ని డాడీ హోంలో చేర్పించారు. మా తమ్ముడు విజయవాడలోని ఓ హోంలో ఉన్నాడు. 1వ తరగతి నుంచి 9 వరకు డాడీ హోంలో విద్యను అభ్య సించాను. దత్తత కార్యక్రమం కింద గుంటూరు జిల్లా వారు నన్ను దత్తత తీసుకున్నారు. కానీ వారు బాగా చూసు కోకపోవడంతో అధికారులకు ఫిర్యాదు చేశాను. దీంతో నన్ను కడపలోని బాలికా సదన్‌కు తీసకువచ్చారు. కడప నగరంలోని ఒక డిగ్రీ కళాశాలలో బీఎస్సీ చదువుతున్నాను. భవిష్యత్తులో పోస్టు గ్రాడ్యుయేషన్ చేయాలనేది నాకోరిక.

అనంతపురం, చిత్తూరు జట్ల విజయం



లోహిత్ లక్ష్మినారాయణ (112 పరుగులు), మహేంద్ర (67 పరుగులు)

కడప స్పోర్ట్స్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): ఏసీఏ అండర్-23 పురు షుల అంతర్ జిల్లాల వన్డే క్రికెట్ మ్యాచ్‌లలో భాగంగా గురు వారం అనంతపురం, చిత్తూరు జట్లు విజయం సాధించాయి. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో కర్నూలు-అనంతపురం జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన కర్నూలు జట్టు బ్యాటింగ్ చేపట్టి 38.1 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇందులో నయాముల్లా 59 పరుగులు, ఖానిష్ 51 పరుగులు చేశారు. అనంతపురం జట్టు కేవలం 34.4 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసి విజయభేరి మోగిం చింది. ఇందులో మహేంద్రరెడ్డి 67, అర్జున్ టెండూల్కర్ 40 పరుగులు చేశారు. అలాగే ఏసీఏ క్రికెట్ మైదానంలో చిత్తూరు - నెల్లూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చిత్తూరు జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 296 భారీ స్కోరు సాధించింది. ఇందులో లోహిత్ లక్ష్మినారాయణ 112 పరుగులు సాధించడం విశేషం. అనంతరం బరిలో దిగిన నెల్లూరు జట్టు 42.2 ఓవర్లలో 202 పరుగులకే చేతులెత్తేసింది. ఇందులో మన్విత్‌రెడ్డి (52) పరుగులు చేశారు. దీంతో చిత్తూరు జట్టు 94 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.

సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.7.92 కోట్లు మంజూరు

దువ్వూరు, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): మైదుకూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్ కలెక్టర్ ద్వారా రూ.7.92 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దువ్వూరు మండలానికి రూ.1.66 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో పలు గ్రామాల్లో 20 చోట్ల సిమెంటు రోడ్లు నిర్మించనున్నారు. అదే విధంగా బి.మఠం మండలానికి 21 పనులకు రూ.1.57 కోట్లు, చాపాడు మండలానికి 38 పనులకు రూ.1.29 కోట్లు, ఖాజీపేట మండలానికి 35 పనులకు రూ.1.96 కోట్లు, మైదుకూరు ప్రాంతానికి 25 పనులకు రూ.1.47 కోట్లు మంజూరయ్యాయి. నియోజకవర్గంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి అయిదు మండలాలకు రూ.7.92 కోట్లు నిధులు కేటాయించారు.

పుస్తక పఠనంతో విజ్ఞానం

ప్రొద్దుటూరు టౌన్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): పుస్తక పఠనంతో విజ్ఞానం పెరుగుతుందని డీఎస్పీ భావన పేర్కొన్నారు. గ్రంథాలయాల ఆధ్వర్యంలో నెల రోజులపాటు జరిగిన సమ్మర్ క్యాంప్ ముగింపు సమావేశం ఘనంగా నిర్వహించారు. అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూలు మైదానంలోని గ్రేడ్-1 గ్రంథాలయంలో సమ్మర్ క్యాంప్‌లో ప్రతిభ కనపరచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వాట్సాప్ ద్వారా డీఎస్పీ భావన మాట్లాడుతూ విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సూచించారు. గ్రంథాలయాల ఆధ్వర్యంలో వేసవి సెలవుల్లో సమ్మర్ క్యాంపును నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో రిటైర్డు హెడ్మాస్టర్ గోపీనాథరెడ్డి, రిటైర్డు ఉపాధ్యాయులు మునిశేఖర్‌రెడ్డి, గంగాధర్‌రెడ్డి, డీకే చదువులబాబు, గజ్జెల వెంకటేశ్వరరెడ్డి, గ్రంథాలయ అధికారిణి తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.

లారీ- స్కూటరు ఢీ.. వీఆర్వో మృతి



ఈశ్వరయ్య (ఫైల్‌ఫొటో)

కమలాపురం రూరల్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని రామచంద్రాపురం సమీపంలో కడప-తాడిపత్రి జాతీయ రహదారిలో గురు వారం జరిగిన ప్రమాదంలో పొలతల ఈశ్వ రయ్య (59) మృతి చెందారు. మండలంలోని పాచికలపాడు గ్రామానికి చెందిన ఈశ్వరయ్య కమలాపురం 1వ సచివాలయంలో వీఆర్వోగా, చదిపిరాళ్ల సచివాలయంలో ఇన్‌చార్జ్ వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన కమలాపురం వైపునకు ద్విచక్రవాహనంలో వెళుతుండగా వెనక భాగాన లారీ ఢీకొంది. దీంతో ఈశ్వరయ్య తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కమలాపురం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న డీలరు నాని స్వల్పగాయాలతో బయటపడ్డారు. మృతుడు ఈశ్వరయ్యకు భార్య, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం కడప రిమ్స్‌కు తరలించారు.

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి



ప్రమాదంలో దెబ్బతిన్న కారు, రాణికుమారి మృతదేహం

సీకేదిన్నె, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): కడప-రాయచోటి జాతీయ రహదారిలోని బుగ్గలేటిపల్లె సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి చెందింది. రామాపురం మండలం కల్పనాయుని చెరువు గ్రామానికి చెందిన చరసాల రాణికుమారి (52) సరస్వతిపల్లెలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. గురువారం ఆమె స్వగ్రామానికి వెళ్లి ప్రస్తుతం నివశిస్తున్న కడప నగరం రాఘవేంద్ర టౌన్‌షిప్ వద్దకు వస్తుండగా బుగ్గలేటిపల్లె సమీపంలో ప్రమాదం జరిగింది. రాణికుమారి ప్రయాణిస్తున్న కారును గుర్తు తెలియని వాహనం వెనుకవైపు స్వల్పంగా ఢీకొనడంతో కారు రివర్స్ తిరిగింది. దీంతో వెనుక వస్తున్న అన్నమయ్య జిల్లా డిప్యూటీ డెమో ఆఫీసర్ దేవశిరోమణి ప్రయాణిస్తున్న కారు రాణికుమారి కారును ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. దేవశిరోమణి కారు డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. ఉపాధ్యాయురాలు రాణికుమారికి భర్త సోమా పుల్లయ్య , ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నట్లు తెలిసింది. ఘటనపై చింతకొమ్మదిన్నె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య

లింగాల, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తాతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గవిరెడ్డి శివారెడ్డి(60) గురువారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకెళితే... శివారెడ్డికి అనారోగ్య సమస్యలు ఎక్కువ కావడం, గతంలో ఆయన భార్య ప్రమాదంలో మరణించడం, కుమారుడు విషగుళికలు మింగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం శివారెడ్డి తల్లి గంగమ్మ(80)తో కలిసి నివాసం ఉంటున్నారు. తల్లి గంగమ్మ నడవలేని స్థితిలో ఉంది. తల్లి సంరక్షణ చూసుకుంటూ జీవనం సాగించేవాడు. ఇటీవల శివారెడ్డికి ఆరోగ్య సమస్యలు తీవ్రం కావ డంతో మనస్థాపానికి గురై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

లారీ నిలిపి దోపిడీ... కేసు నమోదు

ముద్దనూరు జూన్ 5 (ఆంధ్రజ్యోతి): మండల పరిధి కడప, తాడిపత్రి హైవే రోడ్డులోని చౌటిపల్లె గ్రామ సమీపం వద్ద జరిగిన దుండగులు లారీ నిలిపి దోపిడీకి సంబంధించి గురువారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.పోలీసుల సమాచారం మేరకు తాడిపత్రి మండలం గోసువారిపల్లెకు చెందిన లారీ డ్రైవర్ గంగరాజు లారీతో మే31 వ తేదీ రాత్రి ముద్దనూరు వైపు వస్తున్నాడు.చౌటిపల్లె గ్రామం వద్దకు రాగానే నల్ల స్కార్పియోలో దాదాపు 8 మంది దుండగులు వచ్చి లారీకి అడ్డంగా పెట్టి నిలిపి డ్రైవర్ ను కొట్టి రూ.2వేలు నగదు దొచికొని, మోబైల్‌ను పగలగొట్టారు.డ్రైవర్ అదే రోజు రాత్రి ఫిర్యాదు చేసి, ఆసుపత్రికి వెళ్లాడు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.దీనికి సంబందించి స్కార్పియో, ఓనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.

పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ

ప్రొద్దుటూరు టౌన్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జేవీవీ రాష్ట్ర కార్యదర్శి తవ్వా సురేష్ తెలిపారు. గురువారం జేవీవీ కార్యాలయంలో ఉచిత శిక్షణ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 10వ తేదీ నుండి ఏపీ హైకోర్టు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్ఎస్‌సీ సెలక్షన్ పోస్టులు, ఆర్ఆర్‌బీ గ్రూప్-డీ, ఎన్‌టీపీసీ ఉద్యోగాలకు 10వ తేదీ నుంచి సబ్జెక్టు నిపుణులతో శిక్షణ ఇస్తామని తెలిపారు.

అల్ట్రాటెక్ వద్ద కాంట్రాక్టు కార్మికుల ధర్నా

- సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
- యాజమాన్యంతో చర్చలు విఫలం



ర్యాలీగా వస్తున్న కార్మికులు, గేటు మూసివేసిన సెక్యూరిటీ సిబ్బంది

ఎర్రగుంట్ల, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): ఎర్రగుంట్ల అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారం వద్ద కాంట్రాక్టు కార్మికులు గురువారం ధర్నా నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని వారు గత నెల రోజులుగా విధులు బహిష్కరించారు. కలెక్టర్‌కు వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. అయితే ఇప్పటి వరకు డిమాండ్లు పరిష్కరించకపోవడంతో సాయంత్రం మెయిన్‌గేటు వద్ద కార్మికులు బైటాయించారు. కార్మిక సంఘం నాయకులు జంగం రెడ్డి, నాగేశ్వరరెడ్డి, శేఖర్ తదితరులు ప్లాంట్ వీపీ మారిముత్తు, హెచ్ఆర్ అధికారి థామస్‌తో చర్చలు జరిపారు. అయితే సమస్యల పరిష్కారంలో సయోధ్య కుదరకపోవడంతో వారు ధర్నా కొనసాగిస్తున్నారు. విద్య, వైద్య సదుపాయలు కల్పించం లేదని, గ్రామాల చుట్టూ కాలుష్యం వ్యాపించడం వల్ల క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు వస్తున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలకు సీఎస్ఆర్ నిధులు కేటాయించడం లేదన్నారు. కార్మికులకు ఇప్పటి వరకు గ్రేడ్లు, ఇంక్రిమెంట్లు మార్పు చేయ లేదన్నారు. కరోనా సమయంలో తొలగించిన సుమారు 100 మంది కార్మికులను తిరిగి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా, కార్మికుల ధర్నాపై సీఐ నరేష్‌బాబు మాట్లాడుతూ ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఇబ్బందుల్లేకుండా ఆందోళన చేసుకోవాలని తాము ఆదేశించినట్లు తెలిపారు. కొంతమంది నాయకులు యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ధర్నా కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు.

9 ఎర్రచందనం దుంగలు స్వాధీనం



పట్టుబడిన నిందితులు, దుంగలతో పోలీసులు

బ్రహ్మంగారిమఠం, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): అక్రమంగా నిల్వ ఉంచి రవాణా చేసేందుకు సిద్ధంగా ఉన్న 9 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని నలుగురిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు. బ్రహ్మంగారిమఠం వయా మైదుకూరు మిట్టమానుపల్లె అటవిప్రాంతంలో అక్రమంగా ఎర్రచందనం దుంగలను దాచి ఉంచి రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచారని, విషయం తెలుసుకుని వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా అక్కడ ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నామని, మరో ఇద్దరు పారిపోయారని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

నేడు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఏపీ రవీంద్ర ప్రమాణ స్వీకారం

మైదుకూరు రూరల్, జూన్ 5(ఆంధ్రజ్యోతి): మైదుకూరు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఏపీ రవీంద్ర ప్రమాణ స్వీకారం శుక్రవారం ఉదయం స్థానిక కడప రోడ్డులోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో నిర్వహిస్తున్నట్లు టీడీపీ పట్టణ అధ్యక్షుడు దాసరి బాబు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్ హాజరవుతున్నారని తెలిపారు.

అధిక దిగుబడుల కోసం శాస్త్రవేత్తల సలహాలు తీసుకోవాలి



సమావేశంలో మాట్లాడుతున్న శాస్త్రవేత్తలు

రాజుపాలెం, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయిలో అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు శాస్త్రవేత్తల సలహాలు సూచనలు తీసుకోవాలని కేవీకే అధిపతి బాలకృష్ణ తెలిపారు. వికసిత కృషి సంకల్ప అభియాన్‌లో భాగంగా గురువారం మండలంలోని రాజుపాలెం, చిన్నశెట్టిపల్లె, టంగుటూరు, అయ్యవారిపల్లె, వెంగలాయపల్లె, తొండలదిన్నె, ఏరువపాలెం గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. ఈసందర్భంగా జాతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ తరపున వచ్చిన సుబ్బరాయుడు, శ్యాంప్రసాద్, డాక్టర్ ఉమాకాంత్ జొన్న, మొక్కజొన్న, కొర్రల్లో మేలైన రకాలు, వాటి యాజమాన్య పద్ధతులపై వివరించారు. డాక్టర్ భగవత్ వరి, పత్తి, మినుము రకాల్లో సస్యరక్షణ చర్యలు, ఎరువుల వినియోగంపై, ప్రొద్దుటూరు పశువైద్య కళాశాల అసిస్టెంటు ప్రొఫెసరు డాక్టర్ పృధ్వీధర్‌రెడ్డి పశువులలో అధిక పాల ఉత్పత్తి, పోష ణ, వ్యాధినిరోధక టీకాలు గురించి రైతులకు వివరించారు. అనంతరం రైతు భరోసా కేంద్రాల వద్ద మొక్కలు నాటారు.

దుంపలగట్టులో వ్యక్తి ఆత్మహత్య

- పోలీసులే కారణమంటూ భార్య ఆరోపణ



ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మృతదేహం, నారాయణరెడ్డి (ఫైల్)

ఖాజీపేట/ కడప క్రైం, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని దుంపలగట్టు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే తన భర్త మృతికి పోలీసులే కారణమంటూ మృతుడి భార్య ఆరోపిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు.. దుంపలగట్టుకు చెందిన రెడ్యం శివలక్ష్మినారాయణ రెడ్డి (40) గంజాయి కేసులో నిందితుడు. ఈ మేరకు ఇతనికి కోర్టు 50 రోజులు శిక్ష విధించింది. శిక్ష అనంతరం ఇటీవల బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి దాటాక పుష్పగిరికి వెళ్లే దారిలో ట్రాన్స్‌ఫార్మర్ తీగలను పట్టుకుని ఇతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాత్రి 10.30 గంటలకు ఇంటి నుంచి వెళ్లిన ఇతను తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతుకుతూ వెళ్లగా ట్రాన్స్‌ఫార్మర్ వద్ద అప్పటికే చనిపోయాడు. ఈ మేరకు పోలీసు లకు సమాచారం ఇవ్వడంతో వారు పోస్టుమార్టం నిమిత్తం మృతదేమాన్ని రిమ్స్‌కు తరలించారు. గురువారం రిమ్స్ వద్ద మృతుడి భార్య రెడ్యం సుభాషిణి మాట్లాడుతూ.. తన భర్త ఆత్మహత్యకు పోలీసుల వేధింపులే కారణమని పేర్కొన్నారు. దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రెడ్యం శివలక్ష్మినారాయణరెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్టు బాధితుల ఫిర్యాదు మేరకు ఖాజీపేట హెడ్ కానిస్టేబుల్ సుబ్బయ్య కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ బాధ్యతలను మైదుకూరు సీఐ రమణకు అప్పగించినట్లు ఖాజీపేట సీఐ మోహన్ తెలిపారు. కాగా, ఖాజీపేట పోలీసులు అక్రమ కేసు నమోదు చేయడంతోనే లక్ష్మీనారాయణరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడని వైసీపీ నేతలు ఆరోపించారు. ఆయన ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్‌ను గురువారం ఎస్పీ బంగ్లాలో వైసీపీ జిల్లా అధ్య క్షుడు పి.రవీంద్రనాధ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, కడప నగర మేయర్ సురేష్ బాబు, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డిలు కలిశారు.

పర్యావరణాన్ని అందరం కాపాడుదాం

చెన్నూరు, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): పర్యావరణాన్ని అందరం కాపాడుకుందామని ఎంపీడీవో కిరణ్‌మోహన్‌రావు అన్నారు. ప్రపంచ పర్యావరణదినోత్సవం సందర్భంగా తల్లి పేరుతో ప్రతి ఒక్కరూ మొక్క నాటండి అన్నపిలుపుతో మండలంలోని ముండ్లపల్లె గ్రామంలో మొక్కలు నాటారు. అనంతరం అక్కడ జరుగుతున్న ఉపాధి పనులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో సురేశ్‌బాబు, ఏపీవో శైలజ, ఉపాధి సిబ్బంది స్థానిక నేతలు పాల్గొన్నారు.

కమలాపురం రూరల్..: చెట్లను నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి మధుసూదన్‌రావు తెలిపారు. గురువారం స్థానిక కోర్టు ఆవరణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవసందర్భంగా న్యాయ వాదులతో కలిసి మొక్కలు నాటారు. హరితాంధ్రప్రదేశ్‌లో భాగంగా స్థానిక ఆర్‌ఎస్ రోడ్డులో మొక్కలు నాటారు. కార్యక్రమంలో కమలాపురం అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పద్మావతి, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాది కె.రవీంద్రప్రసాద్, బార్ ప్రెసిడెంట్ పుష్పరాజు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సీకేదిన్నె..: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని భారత నూనెగింజల పరిశోధన సంస్థ శాస్త్రవేత్త ఖాదర్‌వెల్ తెలిపారు. చింతకొమ్మదిన్నె మండలం బోడెద్దులపల్లె గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు ఆధ్వర్యంలో వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా రైతులతో ఖరీఫ్ పంటల గురించి సలహాలు, సూచనలు అందించి అనంతరం పర్యావరణం దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో డాక్టర్ సురేష్ కుమార్‌రెడ్డి పశువిజ్ఞానం గురించి గొర్రెలు, మేకల పెంపకం గురించి రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలురైతులు పాల్గొన్నారు.

లింగాల..: మొక్కల సంరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని టీడీపీ మండల కన్వీనర్ విశ్వనాథ్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గురువారం అంతర్జాయ పర్యావరణం దినోత్సవం సందర్భంగా మండలంలోని కమ్మవారిపల్లె గ్రామంలోని శివాలయం ఆవరణంలో 500మొక్కలు నాటారు. కార్యక్రమంలో దొండ్లవాగు నీటి సంఘం అధ్యక్షుడు గురివిరెడ్డి, మాధవరెడ్డి, వెంకటనారాయణరెడ్డి, ఉపాధి ఏపీవో గంగరాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పులివెందుల..: పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని ఆర్డీవో చిన్నయ్య పేర్కొన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆర్డీవో కార్యాలయ ఆవరణంలో మొక్కలు నాటే కార్యాక్రమాన్ని చేపట్టారు. ఈకార్యక్రమంలో ఎంపీఐ బీవీ ప్రసాద్, హజ్‌కమిటీ మెంబర్ మహబూబ్ బాషా పాల్గొన్నారు.

కడప రూరల్..: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని డీఎల్‌ఎస్‌ఏ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి. యామిని పేర్కొన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జిల్లా కోర్టులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా కోర్టుల జడ్జీలు తదితరులు పాల్గొన్నారు. కాగా కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని డీఎల్‌ఎస్‌ఏ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఎస్. బాబాఫకృద్దీన్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవాసదన్‌లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. అనంతరం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కడప మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి కోటిరెడ్డి సర్కిల్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్, ఎడురోడ్ల కూడలి, కృష్ణ సర్కిల్ నుంచి తిరిగి కార్పొరేషన్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం శివానందపురం నుంచి రిమ్స్ వరకు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కడప మున్సిపల్ కమిషనర్ ఎన్. మనోజ్‌కుమార్‌రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు పి. శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

పెండ్లిమర్రి..: వన మహోత్సవంలో భాగంగా పొలతల ఆలయ పరిసరాల్లో గురువారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జగన్ మోహన్ రెడ్డి,ఆలయ ఈఓ కృష్ణా నాయక్,ఉపాధి ఏపీఓ ఓబులమ్మ, రాజారెడ్డి,ఆలయ అర్చకులు,సిబ్బంది పాల్గొన్నారు.




కమలాపురంలో మొక్కలు నాటుతున్న న్యాయమూర్తి మధుసూదన్‌రావు, సీకేదిన్నెలో మొక్కలు నాటుతున్న దృశ్యం



కడపలో పర్యావరణ దినోత్సవం సందర్భంగా డీఎల్‌ఎస్‌ఏ ర్యాలీ



కోర్టు ఆవరణలో మొక్కలు నాటుతున్న జిల్లా ప్రధాన జడ్జి యామిని



పెండ్లిమర్రి...మొక్కలు నాటుతున్న ఈఓ,ఎంపీడీవో

మత సామరస్యానికి ప్రతీక బక్రీదు పండుగ



మాట్లాడుతున్న మునిసిపల్ చైర్‌పర్సన్ మేరీ

కమలాపురం రూరల్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో మత సామరస్యం ప్రతీకగా బక్రీదు పండుగను నిర్వహించుకోవాలని మున్సిపల్ చైర్‌పర్సన్ మార్పురి మేరి తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పీస్ కమిటీ సమావేశం కమిషనరు జగన్నాథం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణంలోని ముస్లిం, హిందూ, క్రైస్తవ మత పెద్దలు,సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీవిద్యసాగర్, డిప్యూటీ తహసీల్దారు. అహల్య పాల్గొన్నారు.

గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి



విద్యార్థికి బహుమతి అందిస్తున్న దృశ్యం

సీకేదిన్నె, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని స్థానిక గ్రంథాలయ శాఖ అధికారి ఇబ్రహీం తెలిపారు. చింతకొమ్మదిన్నె మండలం గ్రంథాలయంలో 40 రోజులుగా జరిగే వేసవి విజ్ఞాన శిబిరాలు ముగింపు సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ఎంతో అవసరమన్నారు. వేసవి శిబిరాలకు వచ్చే విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందించారు. కార్యక్రమంలో స్థానిక పాఠశాల కమిటీ చైర్మన్ ఖైరున్నీసా, స్థానికులు మహేశ్వర్‌రెడ్డి, పీరూ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్

ఉపవిద్యాధికారి రాజగోపాల్‌రెడ్డి



మాట్లాడుతున్న కడప ఉప విద్యాధికారి రాజగోపాల్‌రెడ్డి

కడప ఎడ్యుకేషన్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): భావిభారత పౌరులైన విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో ఉందని కడప ఉప విద్యాధికారి రాజగోపాలరెడ్డి తెలిపారు. గురువారం కడప నగరం జయనగర్‌కాలనీ జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం మనందరి బాధ్యత అన్నరు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలకుడు బ్రహ్మానందరెడ్డి, డైట్ లెక్చరర్స్ గిరిబాబు యాదవ్, రెడ్డయ్య, ఉషామాధురి, రిసోర్స్ పర్సన్స్ బాబాసాహెబ్, క్రిష్ణాసాహెబ్ తదితరులు పాల్గొన్నారు.

'వెన్నుపోటు దినం విజయవంతం'

కడప ఎర్రముక్కపల్లె, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజలందరూ చూపుతూ వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం విజయవంతం అయిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి తెలిపారు. గురువారం కడప నగరం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో చూసినా వెన్నుపోటుదినం నిరసన కార్యక్రమానికి వేలాది మంది కార్యకర్తలు, ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారన్నారు.ఈకార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

ఆయాలు, నైట్ వాచ్‌మెన్‌కు వెంటనే బకాయిలు ఇవ్వాలి

కడప సెవెన్‌రోడ్స్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో ఆయాలుగా (స్కావెంజర్స్) నైట్ వాచ్‌మెన్లుగా పనిచేస్తున్న కార్మికులకు బకాయి పడిన వేతనాలు తక్షణం చెల్లించాలని ఏఐటీయూసీ నాయకులు రామసుబ్బారెడ్డి, కేసీ బాదుల్లా డిమాండ్ చేశారు. ఇందుకు నిరసనగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సుబ్బరాయుడు, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

ఇంటిని కూల్చివేసిన వారిని శిక్షించాలి

కడప సెవెన్‌రోడ్స్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): నగర శివానందపురం ఎస్సీకాలనీలోని వృద్ధురాలు పిచ్చమ్మపై దాడి చేసి ఆమె ఇంటిని కూల్చివేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్‌చేశారు. ఇందుకు నిరసనగా అఖిలపక్ష కమిటీ ఆధ్వంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి మాట్లాడారు. కార్యక్రమంలో వెంకటశివ, బీసీ మహాసభ రాష్ట్ర నాయకులు అవ్వారు మల్లికార్జున, నాయకులు జేవీ రమణ, సగిలి గురప్ప, బాబు, శ్రీక్రిష్ణ, ప్రసాద్, డబ్బ్యూ రాము తదితరులు పాల్గొన్నారు.

తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి

ధర్నాలో సీఐటీయూ నగర కార్యదర్శి మనోహర్

కడప మారుతీనగర్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): నగర జీజీహెచ్‌లో పనిచేస్తున్న శానిటేషన్ సూపర్‌వైజరు, మరో ఇద్దరు సెక్యూరిటీ గార్డులను అకారణంగా తొలగించడం సరైంది కాదని వెంటనే వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ డిమాండ్ చేశారు. కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిని వెంటనే అరెస్టు చేయాలన్నారు. ఇందుకు నిరసనగా గురువారం సీఐటీయూ నగర కమిటీ ఆధ్వర్యంలోస్థానిక పాత బస్టాండు వద్ద ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల రిమ్స్‌కు వచ్చినప్పుడు అక్కడ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందించారన్నారు. దానిని దృష్టిలో ఉంచుకుని సంబంధిత ఏ1 ఎక్స్‌పోర్టు యాజమాన్యం అని చెప్పు కుంటున్న సుబ్బరాయుడు, బాలనారాయణరెడ్డి కార్మికులను తొలగి ంచడం దుర్మార్గమన్నారు ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు వెంకటసుబ్బయ్య, చంద్రారెడ్డి, గోపి, కిరణ్, పవన్ పాల్గొన్నారు.

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం

సీకేదిన్నె, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని చింతకొమ్మదిన్నె తహసీల్దారు నాగేశ్వరరావు తెలిపారు. చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని కార్పోరేషన్‌లో భాగమైన 16వ డివిజన్ ఇందిరానగర్‌లో బాల్యవివాహాలు చేస్తున్న వారి పెద్దలను పిలిపించి గురువారం వారికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ లక్ష్మీదేవి, రిడ్స్ ఎన్జీవో కో-ఆర్డినేటర్ రవీంద్రనాథ్, మహిళా పోలీసు తదితరులు పాల్గొన్నారు.

పోలవరం, బనకచర్లప్రాజెక్టుతో రాయలసీమ సస్యశ్యామలం

టీడీపీ నేత గోవర్ధనరెడ్డి

కడప ఎర్రముక్కపల్లె, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): పోలవరం, బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం ద్వారా నెల్లూరు, ప్రకాశంతో పాటు రాయలసీమ జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్.గోవర్ధనరెడ్డి తెలిపారు. క్రిష్ణానది నుంచి సముద్రంలో వృథాగా పోయే వరదనీరు మాత్రమే వాడుకుంటారని చెప్పారు. దీనిపై తెలంగాణ వివిధ రాజకీయ పార్టీలు అడ్డుకుంటామని చెప్పడం దారుణమన్నారు. గురువారం కడప నగరం లా కళాశాలలోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో గల కరువుపీడిత ప్రాంతాల్లో తాగు, సాగు పరిశ్రమల అవసరాలు తీర్చేందుకు ఈ ప్రాజెక్టు ఎంతో సహాయపడుతుందన్నారు. రాయలసీమలో పదిలక్షల ఎకరాలకు నీరు ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే చంద్రబాబు ఈ ప్రాజెక్టుపై కేంద్రంతో మాట్లాడారని, కేంద్రం కూడా సుముఖతతో ఉందన్నారు. దీనిని తెలంగాణ బీఆర్ ఎస్‌తో పాటు అధికార కాంగ్రెస్ కూడా అడ్డుకుంటామని అనడం బాధాకరమన్నారు. గోదావరి నుంచి ప్రతి యేటా దాదాపు 3వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందన్నారు. ఆ వరద నీటిని మాత్రమే తాము వాడుకుంటున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు 3 స్టేజీలలో నిర్మాణం పూర్తిచేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గురప్ప పాల్గొన్నారు.

బక్రీద్‌ను సామరస్యంతో జరుపుకోవాలి : డీఎస్పీ

ప్రొద్దుటూరు, జూన్ 5(ఆంధ్రజ్యోతి): బక్రీద్ పండు గను ప్రశాంత వాతావరణంలో సామరస్యంగా జరు పుకోవాలని, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా నిర్వహించుకోవాలని డీఎస్పీ భావన పేర్కొన్నారు. గురు వారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ గోవు లు, లేగదూడలను, ఒంటెలను వధించ రాదన్నారు. మాంసం వ్యర్థాలను రోడ్లపై, వీధుల్లో వేయకుండా ఊరికి దూరంగా పారవేయాలని, పారిశుధ్యం పాడు చేయ రాదన్నారు. రెచ్చగొట్టే ప్రకటనలు ప్రసంగాలు, సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టరాదన్నారు. మత సామరస్యానికి భంగం కలిగించే ఎ లాంటి చర్యలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకొం టామన్నారు. ఆవుల అక్రమ రవాణాను నిరోధించడానికి చెక్ పోస్టులు, పికెట్‌లు ఏర్పాటు చేశామన్నారు.

బక్రీదు పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి : ఆర్డీవో

జమ్మలమడుగు, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): బక్రీదు పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని ఆర్డీవో సాయిశ్రీ సూచించారు. గురువారం జమ్మలమడుగు డివిజన్ పరిధిలోని పోలీసు, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖ అధికారులకు ఆర్డీవో కార్యాలయ సభాభవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా, ఏ మతాన్ని కించపరచకుండా పండుగను మతసామరస్యంగా జరుపుకోవాలని పీస్ కమిటీ సభ్యులకు సూచించారు. పండుగ రోజు ఆవులు, ఎద్దులను బలి ఇవ్వరాదన్నారు. ప్రొద్దుటూరు డీఎస్పీ భావన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఇచ్చిన నిబంధనలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో జమ్మలమడుగులోని ముస్లిం కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీవో సాయిశ్రీ, ప్రొద్దుటూరు డీఎస్పీ భావన

జర్నలిస్టు క్రికెట్ టోర్నమెంటు విజేతగా కడప జట్టు

కడప స్పోర్ట్స్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి జర్నలిస్టు క్రికెట్ టోర్నమెంటు విజేతగా కడపజిల్లా జట్టు నిలిచినట్లు ఆ జట్టు మేనేజరు బి.శ్రీనాథరెడ్డి తెలిపారు. గుంటూరు పోలీసు గ్రౌండులో ఇటీవల జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చిత్తూరు జట్టుపై భారీ తేడాతో కప్పు కైవసం చేసుకుందన్నారు. ఇందులో నెల్లూరు, విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు, తదితర జట్ల పై కడప జట్టు విజయం సాధించింది. కడప టీం క్రీడాకారుడు పఠాన్ సెంచరీ సాధించడంతో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచారు.

శానిటేషన్ వర్కర్లకు జీతాలు ఇవ్వాలి

ప్రొద్దుటూరు/ప్రొద్దుటూరు టౌన్, జూన్ 5 (ఆంధ్ర జ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే ఔట్‌సోర్సింగ్ శానిటేషన్ వర్కర్లకు పెండింగ్‌లో ఉన్న నాలుగు నెలల జీతాలను ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్య దర్శి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం శానిటేషన్ వర్కర్లకు రూ.16వేల కనీస వేతనం ఇవ్వాలని చెబితే కాంట్రాక్టర్ ఆ ప్రకారం జీతాలు ఇవ్వడం లేదన్నారు. కొంతమంది కార్మికులకు సంవత్సరాల తరబడి పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించలేదని వాపోయారు. సమస్యను పరిష్కరించకుంటే పూర్తిగా విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. అనంతరం సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో హాస్పిటల్‌వర్కర్స్ యూనియన్‌గౌరవ అధ్యక్షుడు రాఘవ, అధ్యక్షురాలు రత్నమ్మ, కార్యదర్శి కళావతి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

కడప మున్సిపల్ ప్లానింగ్ కార్యదర్శి బదిలీ

కలికిరి, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): కడప మున్సిపల్ కార్పొరేషన్ వార్డు ప్లానింగ్, రెగ్యులేషన్ కార్యదర్శి కె.భవ్యశ్రీని బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఆమెను కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్‌కు బదిలీ చేశారు. భార్యా భర్తల కేటగిరీ కింద భవ్యశ్రీ చేసుకున్న దరఖాస్తును సానుకూలంగా పరిష్కరిస్తూ మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్ గురువారం ఆదేశాలు జారీ చేశారు.

బద్వేలు మున్సిపాలిటీలో మరో ఖాజీ నియామకం

కలికిరి, జూన్ 5: బద్వేలు నియోజకవర్గంలో ముస్లిం మతానికి చెందిన వివాహాలను నిర్వహించడానికి మరో ఖాజీని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. బద్వేలు సుమిత్రా నగర్‌కు చెందిన నేరటి మహ్మద్ రఫీని అదనంగా నియమించారు. ఇక్కడ ఇప్పటికే మరో ఖాజీ ఉన్నా అదనంగా మహ్మద్ రఫీని మరో ఖాజీగా పదేళ్ళ కాల వ్యవధితో నియమించారు. బద్వేలు మున్సిపాలిటీలో ఒకే రోజు పలు ముస్లిం వివాహాలు జరుగుతున్నందువల్ల ఏర్పడుతున్న సమస్యలకు పరిష్కారంగా అదనపు ఖాజీని నియమిస్తున్నట్లు పేర్కొంటూ మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి చిత్తూరి శ్రీధర్ గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు.

వసతిగృహాల్లో

దోమల మందు పిచికారీ

బద్వేలు, జూన్ 5(ఆంధ్రజ్యోతి): మలేరియా మాసోత్సవంలో భాగంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం మలేరియా సబ్ యూనిట్ అధికారి నరసింహారెడ్డి బద్వేలులోని పలు వసతిగృహాల్లో దోమల నివారణకు ఏసీఎం మందును పిచికారి చేశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలలో భాగంగా పిచికారి చేయడం జరిగిందన్నారు. వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాటలో

చిన్నమండెం బాలిక మృతి

రాయచోటి, జూన్ 5 (ఆంధ్రజ్యోతి) ఐపీఎల్ ఫైనల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గెలుపొందిన సందర్భంగా బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ వేడుకల్లో జరిగిన తొక్కిసలాటలో చిన్నమండెం మండలం వండాడికి చెందిన దివ్యాన్షి (15) అనే బాలిక మృతి చెందింది. గురువారం సాయంత్రం ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. బెంగళూరులో పదో తరగతి చదువుతున్న బాలిక తన తల్లి, నానమ్మ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి విజయోత్సవ వేడుకలను తిలకించేందుకు బుధవారం మధ్యాహ్నం చిన్నస్వామి స్టేడియానికి వెళ్లారు. లక్షలాది వచ్చిన అభిమానుల మధ్య ఒక్కసారిగా తోపులాట జరగడంతో బాలిక కిందపడిపోయింది. ఆమె మీద గుంపులుగా జనం వెళ్లడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయింది. మృతురాలి తండ్రి శివకుమార్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. తల్లి అశ్విని. వీరికి కుమారుడు (6) ఉన్నాడు. ఈ దుర్ఘటనతో బాలిక స్వగ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలిక మృతదేహాన్ని చూసేందుకు బంధువులతో పాటు గ్రామంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.



స్వగ్రామానికి తరలించిన బాలిక మృతదేహం



దివ్యాన్షి (ఫైల్‌ఫోటో)



జమ్మలమడుగులో మొక్క నాటి నీరు పోస్తున్న ఆర్డీవో సాయిశ్రీ

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

● పర్యావరణాన్ని కాపాడండి : ఆర్డీవో సాయిశ్రీ ● ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన అధికారులు



బద్వేలులో మొక్కలు నాటుతున్న ఆర్డీవో చంద్రమోహన్



ప్రొద్దుటూరు : గోపవరంలో మొక్కలు నాటుతున్న ఎంపీడీవో సూర్యనారాయణరెడ్డి

జమ్మలమడుగు, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయ ఆవరణలో ఆర్డీవో సాయిశ్రీ గురువారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. ప్లాస్టిక్ పర్యావరణానికి, జీవరాశి మనుగడకు ప్రమాదకరమని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దారు శ్రీనివాసరెడ్డి, ఆర్డీవో కార్యాలయం, తహసీల్దారు కార్యాలయం సిబ్బంది, సర్వేయర్లు పాల్గొన్నారు. అనంతరం ఆర్డీవో సాయిశ్రీ జమ్మలమడుగు మండలంలోని గూడెంచెరువు సమీప గ్రామాల్లోని రేషన్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. షాపు యజమానులతో మాట్లాడుతూ రేషన్ షాపుల్లో అక్రమాలకు పాల్పడితే రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రజలకు రేషన్ సక్రమంగా పంపిణీ చేయడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయ సిబ్బంది, తహసీల్దారు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

ఐసీఎల్‌లో మొక్కలు నాటిన ఆర్డీవో

ఎర్రగుంట్ల, జూన్ 5(ఆంధ్రజ్యోతి): చిలమకూరు ఇండియా సిమెంట్స్ కర్మాగారంలో జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీ గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సుమారు 500మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ప్లాస్టిక్‌ను నిషేధించి దాని వల్ల వచ్చే కాలుష్యాన్ని అరికట్టాలని కోరారు. అనంతరం పిల్లలకు టోపీలు, ప్లాంటేషన్ కూలీలకు షర్టులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వీపీ సుబ్రమణ్యం, హెచ్‌ఆర్ జీఎం నాగిరెడ్డి, మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ

బద్వేలు, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని ఆర్డీవో చంద్రమోహన్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వన మహోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం పట్టణంలో పలుచోట్ల ఆయన సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ భావితరాల కోసం మొక్కలను నాటి సంరంక్షించుకోవాలన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ పర్యావరణంపై అవగాహన కలిగి ఉండాలని, ప్లాస్టిక్ వినియోగం తగ్గించి గుడ్డసంచులు, జనపనార బ్యాగులు వాడాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే విశ్రాంత ఉద్యోగుల సం ఘం ఆధ్వర్యంలో, పర్యావరణ ప్రేమికుడు సతీష్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో పలుచోట్ల మొక్కలు నాటారు.

ప్రజల లక్ష్యం హరితాంధ్రప్రదేశ్ కావాలి

ప్రొద్దుటూరు, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం నుండి బయట పడాలంటే హరితాంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి లక్ష్యం కావాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున పిలుపునిచ్చారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మున్సిపల్ గాంధీ పార్కులో మొక్కటు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పార్కులో 150 మొక్కలు నాటారు. భావితరాల కోసం పర్యావరణాన్ని, పకృతిని కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో శానిటరీ సూపర్‌వైజర్ నూర్‌బాషా, డీఈ ప్రభాకర్‌దాస్, ఏఈలు దిల్‌షాద్, సురేంద్రనాధ్‌రెడ్డి, మెప్మా సీఎంఎం మహాలక్ష్మీ, సీవో విమల పాల్గొన్నారు.

చైతన్యంతో పర్యావరణ రక్షణ సాధ్యం

ప్రొద్దుటూరు రూరల్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): ఒక చెట్టు నరికితే.. పది మొక్కలు నాటాలన్న భావన అందరిలో కలిగినప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఎంపీడీవో సూర్యనారాయణరెడ్డి అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మండల పరిధిలోని గోపరవరం, కాకిరేనిపల్లి, సోములవారిపల్లి పంచాయతీల్లో ముమ్మరంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. గోపవరం పంచాయితీలోని పశువైద్య కళాశాల ఆవరణంలో, కాకిరేనిపల్లి పంచాయతీ పరిధిలో రోడ్డుకు ఇరువైపులా, సోములవారిపల్లి పంచాయతీ సచివాలయ ఆవరణలో మెక్కలు నాటారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రామక్రిష్ణ, ఉపాధి హామీ ఏపీవో మహేశ్వరరెడ్డి, కళాశాల ఏవో రాజేష్ పాల్గొన్నారు.

'నాటిన ప్రతి మొక్కను కాపాడతాం'

ఎర్రగుంట్ల, జూన్ 5(ఆంధ్రజ్యతి): నాటిన ప్రతి మొక్కను కాపాడతామని మున్సిపల్ చైర్మన్ ఎం.హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఎర్రగుంట్లలో 'ఉమెన్ ఫర్ ట్రీస్' వనమహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. సుందరయ్యనగర్‌కు వెళ్లే దారిలో 300లకు పైగా మొక్కలను డ్వాక్రా మహిళలతో కలిసి నాటారు. ఈ సందర్భంగా చైర్మన్ హర్షవర్ధన్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శేషఫణి మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కను కచ్చితంగా కాపాడతామన్నారు. చెట్టు ఆరు నెలల వరకు సంరక్షిస్తే ప్రభుత్వం నుంచి ఇన్సెంటివ్‌గా రూ.3లక్షలు వస్తుందని, ఈ టార్గెట్‌ను చాలెంజింగ్‌గా తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.

మొక్కల పెంపకంతో కాలుష్య నివారణ

దువ్వూరు, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): మొక్కల పెంపకంతో కాలుష్యాన్ని నివారించవచ్చునని ఫారెస్టు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అన్వర్‌హుస్సేన్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నీలాపురం జిల్లా పరిషత్ హైస్కూలులో మొక్కలు నాటారు. కార్యక్రమంలో బీట్ ఆఫీసర్లు సుచరిత, సురేఖ, లింగారెడ్డి, ఈశ్వరమ్మ, టీడీపీ నాయకులు రాంబాబు, సంజీవరెడ్డి పాల్గొన్నారు.

హైస్కూలులో మొక్కలు నాటిన అధికారులు

చాపాడు, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని లక్ష్మీపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వన మహోత్సవంలో భాగంగా ఎంపీడీవో వీరకిశోర్, ఎంఈవో రవిశంకర్ గురువారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మొత్తం 22 గ్రామ పంచాయతీల్లో 1500 మొక్కలు వేప, కానుగ, కొండ సుంకేసుల వంటివి మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు వీరశేఖర్‌రెడ్డి, హెడ్మాస్టర్, ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మొక్కలు నాటి పర్యావరణం పరిరక్షించండి

పోరుమామిళ్ల, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని రంగసముద్రం సర్పంచ్ చిత్తా రవిప్రకాశ్‌రెడ్డి, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ సాదనకారి రంతు, టీడీపీ మండల అధ్యక్షుడు నగరి భైరవప్రసాద్ అన్నారు. గురువారం పోరుమామిళ్ల ఫారెస్టు రేంజ్ పరిధిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇమాంహుసేన్, వైద్యులు డాక్టర్ కార్తీక్, స్వాతి, ఝాన్సీ దివ్య, సీతా వెంకటసుబ్బయ్య, ఫారెస్టు బీట్ అధికారులు పాల్గొన్నారు.

గోపవరంలో..

గోపవరం, జూన్ 5(ఆంధ్రజ్యోతి): ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మొక్కలు నాటారు. కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి పిచ్చయ్య, శ్రీరాములు, సుబ్బరాయుడు, శ్రీనివాస్‌రెడ్డి, సౌభాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

మొక్కలు నాటాలని భూపేశ్‌రెడ్డి పిలుపు

జమ్మలమడుగు, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): డివిజన్ కేంద్రమైన జమ్మలమడుగు-ప్రొద్దుటూరు రోడ్డులో గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వన మహోత్సవాన్ని పురస్కరించుకుని కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా టీడీపీ ఇన్‌చార్జి భూపేశ్ రెడ్డి మొక్కలు నాటారు. బైపాస్ రోడ్డులోని మదరసా శివారు నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. కమిషనర్ వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పెంచాలని, అలాగే ప్లాస్టిక్‌ను నిషేధించాలని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ బానా శివరామలింగారెడ్డి, సంతోష్, రమణారెడ్డి, మెప్మా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



జమ్మలమడుగులో మొక్కలు నాటి అధికారులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న టీడీపీ ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డి

'మొక్కలు పెంచాల్సిన బాధ్యత అందరిదీ'

కాశినాయన మే 5(ఆంధ్రజ్యోతి): మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఎంపీడీవో డా.మైథిలీరెడ్డి అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్ ఖాజావలి, ఈవోపీఆర్డీ ముజఫర్ రహీం, ఏవో సీతారామిరెడి, సీనియర్ అసిస్టెంట్ గురప్ప తదితరులు పాల్గొన్నారు.



పోరుమామిళ్లలో మొక్కలు నాటుతున్న రంగసముద్రం సర్పంచ్ రవిప్రకాశ్‌రెడ్డి

పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలి

ప్రొద్దుటూరు టౌన్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్తు తరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని లక్ష్మీ వెంకటేశ్వర ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి.రామాంజనేయులు పేర్కొన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ సర్కిల్ నుండి విజయకుమార్ థియేటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతిని ప్రేమిద్దాం, జలవనరులను కాపాడుదాం, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదిద్దాం నినాదాలతో పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవ సమతుల్యత పెరగాలంటే పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

● వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జయరామిరెడ్డి, డీన్ కేవీ రమణయ్య, అధ్యాపకులు జయచంద్రారెడ్డి, నాగరాజు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సౌజన్య, షఫీవుల్లా తదితరులు పాల్గొన్నారు.

● శ్రీ వెంకటేశ్వర పశువైద్య కళాశాలలో ఒక చెట్టు తల్లికి అంకితం కార్యక్రమం ద్వారా విద్యార్థులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డాక్టర్ ఇందిర, అధ్యాపకులు దిలీప్, సాయికృష్ణ, రాజేష్, వివేక్, కరుణ, శ్రీవాణి, సుప్రియ, రాజు, తదితరులు పాల్గొన్నారు.

● రాణి తిరుమలదేవి డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ తరుణేందుశేఖర్, ప్రిన్సిపల్ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎక్కడ..?

బ్రహ్మంగారిమఠం, జూన్ 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయినా నిరుద్యోగులకు ఏం చేశారని అఖిలభారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా అధ్యక్షుడు పెదుళ్లపల్లె ప్రభాకర్ అన్నారు. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, అలాగే ప్రతి ఇంట్లో ఉద్యోగం ఇస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తామని, జాబ్‌క్యాలెండరు విడుదల చేస్తామని హామీలు ఇచ్చారని గుర్తు చేశారు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా ఏ ఒక్క నిరుద్యోగికి ఉద్యోగాలు అవకాశాలు కల్పించలేదన్నారు. చెప్పిన హామీలను నెరవేర్చకుంటే ప్రజలే తమ ఓటు హక్కుతో బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.

వసతిగృహాల్లో దోమల మందు పిచికారి

బద్వేలు, జూన్ 5(ఆంధ్రజ్యోతి): మలేరియా మాసోత్సవంలో భాగంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం మలేరియా సబ్ యూనిట్ అధికారి నరసింహారెడ్డి బద్వేలులోని పలు వసతిగృహాల్లో దోమల నివారణకు ఏసీఎం మందును పిచికారి చేశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలలో భాగంగా పిచికారి చేయడం జరిగిందన్నారు. వైద్య సిబ్బంది పాల్గొన్నారు



బీసీ వసతిగృహం వద్ద పిచికారి చేస్తున్న దృశ్యం

వైభవంగా శిఖర కలశ ధ్వజస్తంభ ప్రతిష్ఠ

గోపవరం, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): గోపవరం మండలం సండ్రపల్లెలో గురువారం సీతారామలక్ష్మణ హనుమత్సమేత శ్రీరామచంద్రస్వామి ఆలయంలో శిఖర కలశ ధ్వజస్తంభం, సీతమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక గణపతిపూజ, కలశ ప్రతిష్ఠ, హోమాలు, పూజలు చేశారు. కార్యక్రమంలో మండల కన్వీనరు చల్లా రవిచంద్రారెడ్డి, సుందరరామిరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, సర్పంచ్ సరిత, బాబురెడ్డి, భాస్కర్‌రెడ్డి, వెంకటక్రిష్ణారెడ్డి, విద్యార్థి విభాగం ఉపాధ్యక్షులు సాయి నారాయణరెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.



దుంపలగట్టులో వ్యక్తి ఆత్మహత్య

● పోలీసులే కారణమంటూ భార్య ఆరోపణ

ఖాజీపేట/ కడప క్రైం, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని దుంపలగట్టు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే తన భర్త మృతికి పోలీసులే కారణమంటూ మృతుడి భార్య ఆరోపిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు.. దుంపలగట్టుకు చెందిన రెడ్యం శివలక్ష్మీనారాయణ రెడ్డి (40) గంజాయి కేసులో నిందితుడు. ఈ మేరకు ఇతనికి కోర్టు 50 రోజులు శిక్ష విధించింది. శిక్ష అనంతరం ఇటీవల బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి దాటాక పుష్పగిరికి వెళ్లే దారిలో ట్రాన్స్‌ఫార్మర్ తీగలను పట్టుకుని ఇతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాత్రి 10.30 గంటలకు ఇంటి నుంచి వెళ్లిన ఇతను తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతుకుతూ వెళ్లగా ట్రాన్స్‌ఫార్మర్ వద్ద అప్పటికే చనిపోయాడు. ఈ మేరకు పోలీసు లకు సమాచారం ఇవ్వడంతో వారు పోస్టుమార్టం నిమిత్తం మృతదేమాన్ని రిమ్స్‌కు తరలించారు. గురువారం రిమ్స్ వద్ద మృతుడి భార్య రెడ్యం సుభాషిణి మాట్లాడుతూ.. తన భర్త ఆత్మహత్యకు పోలీసుల వేధింపులే కారణమని పేర్కొన్నారు. దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రెడ్యం శివలక్ష్మినారాయణరెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్టు బాధితుల ఫిర్యాదు మేరకు ఖాజీపేట హెడ్ కానిస్టేబుల్ సుబ్బయ్య కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ బాధ్యతలను మైదుకూరు సీఐ రమణకు అప్పగించినట్లు ఖాజీపేట సీఐ మోహన్ తెలిపారు. కాగా, ఖాజీపేట పోలీసులు అక్రమ కేసు నమోదు చేయడంతోనే లక్ష్మీనారాయణరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడని వైసీపీ నేతలు ఆరోపించారు. అయన ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్‌ను గురువారం ఎస్పీ బంగ్లాలో వైసీపీ జిల్లా అధ్య క్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, కడప నగర మేయర్ సురేష్ బాబు, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డిలు కలిశారు.


ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మృతదేహం, నారాయణరెడ్డి (ఫైల్)



బక్రీదు పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి : ఆర్డీవో

జమ్మలమడుగు, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): బక్రీదు పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని ఆర్డీవో సాయిశ్రీ సూచించారు. గురువారం జమ్మలమడుగు డివిజన్ పరిధిలోని పోలీసు, రెవెన్యూ, పశుసంవర్ధకశాఖ అధికారులకు ఆర్డీవో కార్యాలయ సభాభవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా, ఏ మతాన్ని కించపరచకుండా పండుగను మతసామరస్యంగా జరుపుకోవాలని పీస్ కమిటీ సభ్యులకు సూచించారు. పండుగ రోజు ఆవులు, ఎద్దులను బలి ఇవ్వరాదన్నారు. ప్రొద్దుటూరు డీఎస్పీ భావన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఇచ్చిన నిబంధనలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో జమ్మలమడుగులోని ముస్లిం కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీవో సాయిశ్రీ, ప్రొద్దుటూరు డీఎస్పీ భావన



సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.7.92 కోట్లు మంజూరు

దువ్వూరు, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): మైదుకూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్ నిధులు రాబడుతున్నారు. ఇందులో భాగంగా సీసీ రోడ్లనిర్మాణానికి మరో విడత కలెక్టర్ ద్వారా రూ.7.92 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దువ్వూరు మండలానికి రూ.1.66 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో పలు గ్రామాల్లో 20 చోట్ల సిమెంటు రోడ్లు నిర్మించనున్నారు. అదే విధంగా బి.మఠం మండలానికి 21 పనులకు రూ.1.57 కోట్లు, చాపాడు మండలానికి 38 పనులకు రూ.1.29 కోట్లు, ఖాజీపేట మండలానికి 35 పనులకు రూ.1.96 కోట్లు, మైదుకూరు ప్రాంతానికి 25 పనులకు రూ.1.47 కోట్లు మంజూరయ్యాయి. నియోజకవర్గంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను అయిదు మండలాలకు రూ.7.92 కోట్లు నిధులు కేటాయించారు. వీటికి సంబంధించి ఏఏ గ్రామాల పరిధిలో సిమెంటు రోడ్ల నిర్మాణం అవసరం ఉందో పరిశీలించి అక్కడ పనులు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.



పుస్తక పఠనంతో విజ్ఞానం

ప్రొద్దుటూరు టౌన్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): పుస్తక పఠనంతో విజ్ఞానం పెరుగుతుందని డీఎస్పీ భావన అన్నారు. గ్రంథాలయాల ఆధ్వర్యంలో నెల రోజుల పాటు జరిగిన సమ్మర్ క్యాంప్ ముగింపు సమావేశం గురువారం ఘనంగా నిర్వహించారు. అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూలు మైదానంలోని గ్రేడ్-1 గ్రంథాలయంలో సమ్మర్ క్యాంప్‌లో ప్రతిభ కనపరచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వాట్సాప్ ద్వారా డీఎస్పీ భావన మాట్లాడుతూ విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సూచించారు. గ్రంథాలయాల ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో రిటైర్డు హెడ్మాస్టర్ గోపీనాథరెడ్డి, రిటైర్డు ఉపాధ్యాయులు మునిశేఖర్‌రెడ్డి, గంగాధర్‌రెడ్డి, డీకే చదువులబాబు, వెంకటేశ్వరరెడ్డి, గ్రంథాలయ అధికారి తిరుపతమ్మ పాల్గొన్నారు.

పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ

ప్రొద్దుటూరు టౌన్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జేవీవీ రాష్ట్ర కార్యదర్శి తవ్వా సురేష్ తెలిపారు. గురువారం జేవీవీ కార్యాలయంలో ఉచిత శిక్షణ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 10వ తేదీ నుండి ఏపీ హైకోర్టు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్ఎస్‌సీ సెలక్షన్ పోస్టులు, ఆర్ఆర్‌బీ గ్రూప్-డి, ఎన్‌టీపీసీ ఉద్యోగాలకు 10వ తేదీ నుండి సబ్జెక్టు నిపుణులతో శిక్షణ ఇస్తామని తెలిపారు. ప్రతి రోజు ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ శిక్షణ కొనసాగుతుందని, ఆసక్తి ఉన్నవారు జేవీవీ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జేవీవీ ఉపాధ్యక్షుడు రాజశేఖర్, అంజిరెడ్డి, గాయత్రి, సునీత, అనంతకృష్ణ, హైమావతి, హరికేశవ్, భువన్, తదితరులు పాల్గొన్నారు.






ఇంటింటి బాట పట్టిన ప్రభుత్వ ఉపాధ్యాయులు

జమ్మలమడుగు, జూన్ 5(ఆంధ్రజ్యోతి): జమ్మలమడుగులో ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. అందులో భాగంగా గురువారం మండలంలోని గూడెం చెరువు గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల నుంచి ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ అయిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తమ పిల్లలను చేర్పించాలని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ప్రభుత్వం ఇస్తున్న అనేక సౌకర్యాల గురించి ప్రజలకు వివరించారు. ప్రైవేటు పాఠశాలలకు పంపి డబ్బులు దుబారా చేసుకోరాదని, కార్పొరేట్ పాఠశాల ల్లో కంటే నాణ్యమైన చదువు అందిస్తామని వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి ప్రగతికి తల్లిదండ్రులు బాట వేయాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు గురుకుమార్, బోనం విద్యాసాగర్, పార్థసారధి, వెంకటసుబ్బయ్య, హనుమాన్, రామయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

లారీ నిలుపిదోపిడీ : కేసు నమోదు

ముద్దనూరు జూన్ 5(ఆంధ్రజ్యోతి): మండల పరిధి కడప-తాడిపత్రి హైవే రోడ్డులోని చౌటిపల్లె గ్రామ సమీపం వద్ద జరిగిన దుండగులు లారీ నిలిపి దోపిడికి సంబంధించి గురువారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల సమాచారం మేరకు తాడిపత్రి మండలం గోసువారిపల్లెకు చెందిన లారీ డ్రైవర్ గంగరాజు లారీతో మే31 వ తేదీ రాత్రి ముద్దనూరు వైపు వస్తున్నాడు. చౌటిపల్లె గ్రామం వద్దకు రాగానే నల్ల స్కార్పియోలో దాదాపు 8 మంది దుండగులు వచ్చి లారీకి అడ్డంగా నిలిపి డ్రైవర్‌ను కొట్టి రూ.2వేల నగదు దోచుకున్నారు. అలాగే మొబైల్‌ను పగలగొట్టారు. డ్రైవర్ అదేరోజు రాత్రి ఫిర్యాదు చేసి, ఆసుపత్రికి వెళ్లాడు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి స్కార్పియో, ఓనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.



రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి

సీకేదిన్నె, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): కడప-రాయచోటి జాతీయ రహదారిలోని బుగ్గలేటిపల్లె సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి చెందింది. రామాపురం మండలం కల్పనాయుని చెరువు గ్రామానికి చెందిన చరసాల రాణికుమారి (52) సరస్వతిపల్లెలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. గురువారం ఆమె స్వగ్రామానికి వెళ్లి ప్రస్తుతం నివశిస్తున్న కడప నగరం రాఘవేంద్ర టౌన్‌షిప్ వద్దకు వస్తుండగా బుగ్గలేటిపల్లె సమీపంలో ప్రమాదం జరిగింది. రాణికుమారి ప్రయాణిస్తున్న కారును గుర్తు తెలియని వాహనం వెనుకవైపు స్వల్పంగా ఢీకొనడంతో కారు రివర్స్ తిరిగింది. దీంతో వెనుక వస్తున్న అన్నమయ్య జిల్లా డిప్యూటీ డెమో ఆఫీసర్ దేవశిరోమణి ప్రయాణిస్తున్న కారు రాణికుమారి కారును ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. దేవశిరోమణి కారు డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. ఉపాధ్యాయురాలు రాణికుమారికి భర్త సోమా పుల్లయ్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నట్లు తెలిసింది. ఘటనపై చింతకొమ్మదిన్నె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


రాణికుమారి మృతదేహం







శానిటేషన్ వర్కర్లకు జీతాలు ఇవ్వాలి

● సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ధర్నా

ప్రొద్దుటూరు/ప్రొద్దుటూరు టౌన్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే ఔట్‌సోర్సింగ్ శానిటేషన్ వర్కర్లకు పెండింగ్‌లో ఉన్న నాలుగు నెలల జీతాలను ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం శానిటేషన్ వర్కర్లకు రూ.16వేల కనీస వేతనం ఇవ్వాలని చెబితే కాంట్రాక్టర్ ఆ ప్రకారం జీతాలు ఇవ్వడం లేదన్నారు. తక్కువ వేతనాలు చెల్లిస్తూ కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని, కొంతమంది కార్మికులకు సంవత్సరాల తరబడి పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించలేదని వాపోయారు. కాంట్రాక్టర్‌ను తొలగించి కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.


ప్రభుత్వ ఆసుపత్రిలో ధర్నా చేస్తున్న శానిటేషన్ వర్కర్లు

సమస్యను పరిష్కరించకుంటే పూర్తిగా విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. అనంతరం సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో హాస్పిటల్ వర్కర్స్ యూనియన్‌గౌరవ అధ్యక్షుడు రాఘవ, అధ్యక్షురాలు రత్నమ్మ, కార్యదర్శి కళావతి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఎర్రగుంట్ల అల్ట్రాటెక్ వద్ద కాంట్రాక్టు కార్మికుల ధర్నా

● సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ ● యాజమాన్యంతో చర్చలు విఫలం

ఎర్రగుంట్ల, జూన్ 5(ఆంధ్రజ్యోతి): ఎర్రగుంట్ల అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారం వద్ద కాంట్రాక్టు కార్మికులు గురువారం సాయంత్రం నుంచి ధర్నా నిర్వహిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని నెలరోజులుగా విధులు బహిష్కరించారు. కలెక్టర్‌కు వినతిపత్రాన్ని కూడా సమర్పించారు. అయితే ఇప్పటి వరకు డిమాండ్స్ పరిష్కరించకపోవడంతో వారు ధర్నాకు దిగినట్లు కార్మికులు చెబుతున్నారు. సాయంత్రం మెయిన్‌గేటు వద్ద కార్మికులు బైఠాయించారు. కార్మిక నాయకులు జంగంరెడ్డి, నాగేశ్వరరెడ్డి, శేఖర్ తదితరులు ప్లాంట్ వీపీ మారిముత్తు, హెచ్ఆర్ అధికారి థామస్‌తో చర్చలు జరిపారు. అయితే సమస్యల పరిష్కారంలో సయోధ్య కుదరకపోవడంతో వారు ధర్నా కొనసాగిస్తున్నారు. విద్య, వైద్య సదుపాయలు కల్పించడం లేదని, గ్రామాల చుట్టూ కాలుష్యం వ్యాపించడం వల్ల క్యాన్సర్, కిడ్నీ వ్యాధులొస్తున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. చుట్టు పక్కల గ్రామాలకు సీఎస్ఆర్ నిధులు కేటాయించడం లేదని, ఇప్పటి వరకు గ్రేడ్లు, ఇంక్రిమెంట్లు మార్పు చేయలేదన్నారు.


ర్యాలీగా వస్తున్న ఎర్రగుంట్ల అల్ట్రాటెక్ కార్మికులు

కరోనా సమయంలో తొలగించిన సుమారు 100మంది కార్మికులను తిరిగి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్మికుల ధర్నాపై సీఐ నరేష్‌బాబు మాట్లాడుతూ ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఇబ్బందుల్లేకుండా ఆందోళన చేసుకోవాలని తాము ఆదేశించామని, కొంతమంది నాయకులు యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఇక్కడ ధర్నా కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు.

నేడు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఏపీ రవీంద్ర ప్రమాణ స్వీకారం



మైదుకూరు రూరల్, జూన్ 5(ఆంధ్రజ్యోతి): మైదుకూరు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఏపీ రవీంద్ర ప్రమాణ స్వీకారం శుక్రవారం ఉదయం స్థానిక కడప రోడ్డులోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో నిర్వహిస్తున్నట్లు టీడీపీ పట్టణ అధ్యక్షుడు దాసరిబాబు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్ హాజరవుతున్నారని తెలిపారు. ఉదయం 9 గంటలకు కార్యక్రమం మొదలవుతుందని, నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.

సమ్మర్ క్యాంపు విద్యార్థులకు బహుమతుల పంపిణీ

కొండాపురం, జూన్ 5(ఆంధ్రజ్యోతి): స్థానిక గ్రంథాలయంలో నిర్వహించిన సమ్మర్ క్యాంప్‌లో పాల్గొన్న విద్యార్థులకు గురువారం బహుమతులను పంపిణీ చేశారు. ఏప్రిల్ 28 నుండి నెలరోజులకు పైగా గ్రంథాలయంలో సమ్మర్‌క్యాంప్ నిర్వహించినట్లు లైబ్రరీయన్ వరలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు.


బహుమతులు అందుకున్న విద్యార్థులు

బక్రీద్ పండుగను సామరస్యంతో జరుపుకోవాలి : డీఎస్పీ

ప్రొద్దుటూరు, జూన్ 5(ఆంధ్రజ్యోతి): బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో సామరస్యంగా జరుపుకోవాలని, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా నిర్వహించుకోవాలని డీఎస్పీ భావన పేర్కొన్నారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ గోవులు, లేగ దూడలను, ఒంటెలను వధించరాదన్నారు. మాంసం వ్యర్థాలను రోడ్లపై, వీధుల్లో వేయకుండా ఊరికి దూరంగా పారవేయాలని, పారిశుధ్యం పాడు చేయరాదన్నారు. రెచ్చగొట్టే ప్రకటనలు ప్రసంగాలు, సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టరాదన్నారు. మత సామరస్యానికి భంగం కలిగించే ఎలాంటి చర్యలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకొంటామన్నారు. ఆవుల అక్రమ రవాణాను నిరోధించడానికి చెక్ పోస్టులు, పికెట్‌లు ఏర్పాటు చేశామన్నారు.

అధిక దిగుబడుల కోసం శాస్త్రవేత్తల సలహాలు తీసుకోవాలి

రాజుపాలెం, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయిలో అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు శాస్త్రవేత్తల సలహాలు సూచనలు తీసుకోవాలని కేవీకే అధిపతి బాలకృష్ణ తెలిపారు. వికసిత కృషి సంకల్ప అభియాన్‌లో భాగంగా గురువారం మండలంలోని రాజుపాలెం, చిన్నశెట్టిపల్లె, టంగుటూరు, అయ్యవారిపల్లె, వెంగలాయపల్లె, తొండలదిన్నె, ఏరువపాలెం గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ తరపున వచ్చిన సుబ్బరాయుడు, శ్యాంప్రసాద్, డాక్టర్ ఉమాకాంత్ జొన్న, మొక్కజొన్న, కొర్రల్లో మేలైన రకాలు, వాటి యాజమాన్య పద్ధతులపై వివరించారు. డాక్టర్ భగవత్ వరి, పత్తి, మినుము రకాల్లో సస్యరక్షణ చర్యలు, ఎరువుల వినియోగంపై, ప్రొద్దుటూరు పశువైద్య కళాశాల అసిస్టెంటు ప్రొఫెసరు డాక్టర్ పృధ్వీధర్‌రెడ్డి పశువులలో అధిక పాల ఉత్పత్తి, పోషణ, వ్యాధినిరోధక టీకాలు గురించి రైతులకు వివరించారు. అనంతరం రైతు భరోసా కేంద్రాల వద్ద మొక్కలు నాటారు.


సమావేశంలో మాట్లాడుతున్న శాస్త్రవేత్తలు





















